Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 57

(Mar. 2, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 57

(Mar. 2, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 12 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 2-3-47 ఆదివారం [సంచిక 57

ఈ సంచికలో

★ భారతదేశాన్ని ముక్కలు చేయాలనే బ్రిటన్ వాంఛ .... కామ్రేడ్ జోషీ
★ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ విధానం, ఆచరణ .... రమేశచంద్ర
★ ప్రపంచ యువజన ప్రతినిధుల సంచారం
★ మదరాసు మంత్రివర్గంలో మార్పులు
★ బ్రిటిష్ మిలిటరీ వన్నాగం

బెజవాడలో 144 సెక్షన్

బెజవాడ, మార్చి 1

బెజవాడ పట్టణంలో 144 సెక్షన్ జనవరి 28 నుండి అమలులో ఉంది. దానిని ముందొకసారి ఫిబ్రవరి ఆఖరువరకు కొనసాగించారు. ఇప్పుడు తిరిగి మార్చి 28 వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటన జరిగింది.

10 మంది వ్యక్తులపై కూడ 144 సెక్షన్ జారీ చేశారు.

ఉప్పుపన్ను రద్దయింది

లక్ష రూ. మించిన ఆదాయంపై నాలుగోవంతు పన్ను

కేంద్రప్రభుత్వం బడ్జెట్

ఢిల్లీ, ఫిబ్రవరి 28

నేడు కేంద్రశాసనసభలో అర్థిక సభ్యుడు లియాకతాలీఖాన్ బడ్జెటును ప్రవేశపెట్టాడు. అందులోని ముఖ్యాంశాలివి:

(1) ఉప్పు పన్నును తొలగించివేశారు. అందుమూలంగా 8 కోట్ల ఆదాయం తగ్గుతుంది. అసలు బడ్జెటులోని లోటుతో చేరి మొత్తం లోటు 51.71 కోట్ల రూపాయలు.

(2) ఇంతకుముందు రు 2000-0-0 ల లోపడిన మొత్తంపై ఆదాయపు పన్ను లేదు. ఇప్పుడు రు 2500-0-0 ల వరకు ఆదాయపు పన్నుండదు.

(3) లక్షరూపాయలకు మించిన వ్యాపార లాభాలమీద నూటికి 25 నంతులు పన్ను విధింపబడింది.

(4) కార్పొరేషన్ పన్నును రూపాయకు ఒక అణానుండి, రెండణాలకు హెచ్చించారు.

(5) వరోత్పన్న పన్నులలో 'శేయాంకు' పైగువాటి మంకాపను ... రూ 1 కి రెండణాల నుండి, వాల్గణాలకు పెంచారు

(6) పెద్దపెద్దమొత్తాలమీద స్వార్జితమూమ సారంగా పన్ను వేస్తారు.

పీటన్నిటి ద్వారా 31.70 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. ఇది పోను మొత్తం లోటు 16.26 కోట్ల రూపాయలుంటుంది.

7. సూపర్ టాక్సు (అధికపన్ను) లక్ష 20 వేలరూపాయలు స్వార్జితంగాని ఆదాయం పైన, లక్షయాభై వేలరూపాయలు స్వార్జిత ఆదాయంపైనాపడుతుంది. పూర్వం స్వార్జితం కాని ఆదాయం 8 లక్షల యాభై వేలపైన, సూపర్ టాక్సు విధింపబడుతూ ఉండేది

8. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు సలహాలివ్వడానికి అధికార, అనధికార సభ్యులతో ఒక కమిటీని నియమిస్తారు.

9. రిజర్వు బ్యాంకును ప్రభుత్వపరం చేయాలని నిశ్చయించుకున్నారు.

10. స్టాక్ మార్కెట్, బులియన్ ఎక్స్చేంజి వీనిపై జరిగే (చట్టావ్యాపారం) స్పెక్యులేషన్ను కంట్రోలు చేయడానికి ఒక చట్టం చేస్తారు.

11. విపరీతంగా ధనం కేంద్రీకరణమవుతున్న విషయం విచారించేందుకు ఒక ప్రత్యేక విచారణ కమిటీని నియమిస్తారు.

ఈ పన్నులగూర్చి లియాకతాలీఖాన్ ఇలా ఉపన్యసించారు.

"కేంద్ర ప్రభుత్వం ఖర్చును కొంత తగ్గించవచ్చునని భావం సభ్యుల కున్నది ... తొలగింప వీలున్నది. అందుకనే ఈ ఖర్చుల విషయం ఆలోచించడానికి ఒక కమిటీని వేస్తున్నాము ... చాల మందిని తగ్గించివేస్తామని కాదు. అనవసర వ్యయాన్ని తగ్గించడమే మా ఉద్దేశం.

రిజర్వు బ్యాంకును ప్రభుత్వపరం చేస్తాం

రిజర్వు బ్యాంకును ప్రభుత్వపరం చేయాలనేది మరొక ప్రధాన సమస్య. ఇది చాల ప్రయోజనకారి అనే నిర్ధారణకు వచ్చాం. ఈ బ్యాంకును ప్రభుత్వపరం చేసే వివరాలన్నీ త్వరలో నిర్ణయిస్తాము.

ఇంకొకటి స్టాక్ ఎక్స్చేంజి కంట్రోలు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారం మూలంగా దేశానికి చాల నష్టం ఏర్పడిందని మీ రందరు అంగీకరిస్తారని విశ్వసిస్తున్నారు. అర్థిక అభివృద్ధికి ప్రధానమైన సక్రమ పెట్టుబడికి ఇది ఆటంకంగా పరిణమించింది. ఇదొక జూదంగా సంఘానికి తీవ్రద్రవంగా తయారయింది. ఇందుకు తగిన కార్య ప్రణాళికను త్వరలో మీ ముందుంచుతాము.

"నేనిప్పుడు సూచించే కొత్తపన్నులు గాని పాతపన్నుల తీసివేతగాని కేవలం అర్థిక దృష్ట్యా చేయుటంలేదు. ఒక సాంఘిక ప్రయోజనంకోసం చేస్తున్నాను.

పీడక పీడిత వర్గాలపై తీర్మానం

"భారతదేశం వ్యత్యాసాలతో నిరోధాలతో నిండివున్నది: ఒక వేపు కోటానుకోట్లు ధనం పై దొర్లుతూ స్వలాభంకోసం నిరుపేదల కాయకష్టాన్ని దోచుకొనేవర్గమొకటి, మరొక వేపు దారిద్ర్య ఆకలితో అలమటించే కోటానుకోట్లు ప్రజలు ఉన్నారు. ఈ వ్యత్యాసాలు యుద్ధంలో మరింత పెరిగాయి అంచేత క్రమంగా ధనం చాల కొద్దిమంది చేతిలో ఇమిడిపోతున్నది. ఇందుతో దేశ అర్థిక జీవితమంతా వ్యాపారం. కంపెనీలు, ప్రజోపయోగ సంస్థలు, పత్రికలు ఇవన్నీటిమీద ఉక్కిరాడు బిగింపబడుతున్నది.

"కొందరే కలాంటి అత్యధిక ప్రాబల్యం వహించడం సమాజన్యాయ సూత్రాలకే విరుద్ధం. ఇందుకని స్వంత ఆస్తిని నిర్మూలించాలని, ఆదాయ సామ్యం నెలకొల్పాలని నేను విశ్వసించేవాణ్ణికాదు. కాని ధనమంతా కేవలం కొందరి చేతుల్లోనే తిరుగుతుండరాదని నా విశ్వాసం.

పెద్ద ఆస్తుల విచారణ

"ఇందుకని ఇటీవల ఎక్కువగా చేరిన పెద్ద స్వంత ఆస్తుల విషయమై విచారణ జరిపేందుకు ఒక కమిటీని నియమించుతున్నారు. చాలమంది ఆదాయప్పన్నును తప్పించుకొని కూడబెట్టుకున్నారు. దొంగవర్తకంలో చాల సంపాదించారని వింటున్నాము.

"1941-42 నుండి 1945-46 లోగా రూ. 30 లక్షల సాలుసరి ఆదాయం వచ్చిందంటేఅదిచాలగొప్పది అసంవత్సరాల్లోఅధికాదాయప్పన్ను అమలులో వుండేది. ఆ ఏండ్లల్లో మొత్తం అదాయం ఒకటిన్నరకోటి రూపాయలు వచ్చినా అధికాదాయప్పన్ను పోను రూ. 21 లక్షలు మిగిలివుండాలి. మరి ఇన్ని కోట్ల రూపాయలెలా ప్రోగుపడుతున్నవి. ఇందుకనే ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపి అవసర చర్యలను సపారసు చేయడానికి ఒక కమిటీనే నియమిస్తున్నాం."

తర్వాత ఉప్పు పన్ను రద్దు చేశామని చెప్పి అదెంత పేదలకు అవసరమో, దానిని తొలగించాలని దేశ ప్రజలంతా కోరారన్న విషయాలను వివరించారు.

ఆహార సహాయం

"ఉప్పు పన్ను తొలగించడంతోపాటు పేదల సాయానికి మరొకటి చేశాము. 17 కోట్ల 35 లక్షలు దిగుమతైన అహారం మూలంగాను, అధికోత్పత్తి కిచ్చే గ్రాంటుల మూలంగాను పేదలకు సాయం చేస్తున్నాం.

"ప్రధాన జీవితావసరాలైన అహారం, గుడ్డలు మొదలైనవాటి ధరల కంట్రోలును జాగ్రత్తగా నడపడమే మా ఉద్దేశం, పేదల కొనుగోలుశక్తిని మించిపోకుండా వీనిని ఉండాలనేదే మా విధానం."

తర్వాత పైన సంగ్రహంగా తెల్పిన పన్నులను గూర్చి లియాకతాలీఖాన్ వివరించారు.

బడ్జెట్

	కోట్లరూపాయలు	
	1946-47	1947-48
రెవిన్యూ ఆదాయం	336.19	279.42
ఖర్చు	381.47	327.88
లోటు	45 28	48.46

జీతాలకమిషన్ విచారణ

జీతాలకమిషన్ విచారణను గూర్చి లియాకతాలీఖాన్ ఇలా అన్నారు:

"కేంద్రప్రభుత్వం క్రింద పనిచేసేవారి జీతాలస్కేళ్ళనుగూర్చి విచారించడానికి ఒక కమిటీని వేశాము. ఆ కమిటీ దాదాపు విచారణను ముగించింది. వారి సిఫారసులను అమలుజరిపేందుకు తగినచర్యలు తీసుకుంటున్నాము. వారిసిఫారసులపై జీతాలరేట్లలో జరిగేమార్పులను 1947 జనవరి ఒకటవతేదీ నుండే అమలుజరుపుతాము.

వస్తువుల ధరలబోర్డు

"వస్తువుల ధరలబోర్డును ఒకదానిని ఏర్పరుస్తున్నాము. ధరలపాలసీని నిర్ణయించడంలో ఈబోర్డు ప్రభుత్వానికి సాయపడుతుంది.

"1946-47 తర్వాత సేనలను ఇళ్ళకు పంపడం, యుద్ధకాలపు కార్యాలయాలు తగ్గించడం జరిగినప్పటికి పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు.

సైనికోద్యోగుల నియామకం

"భారతదేశపు విమాన, నౌకాదళ బలాల విషయంలో చాలా ప్రధాన సమస్యలు బయలుదేరుతున్నవి. వానిని గూర్చి మేము శ్రద్ధగా పరిశీలిస్తున్నాం. రెండో యుద్ధం తర్వాత భారత సేనకు బ్రిటిష్ అఫీసర్లను నియమించడం ఆగిపోయింది. ఇంకమీదట వీరి నియామకంజరగదు. సేనను భారతీయం చేసేలోపుగా ఏదో అల్పకాలం మాత్రమే కొందరిని వుంచడం జరుగుతుంది.

వచ్చే ఏడు బడ్జెటు

"వచ్చే సంవత్సరం పౌర పాలన ఖర్చు 139-17 కోట్లు అవుతుంది. అంటే ఈ సంవత్సరంకన్నా రు 4.19 కోట్లు తక్కువ. అర్థిక పునర్నిర్మాణ ప్రణాళికలకు రు 13 కోట్ల రూపాయలువుంచాము. దిగుమతయ్యే అహార ధాన్యాలకు ఇచ్చే సబ్సిడీలు రు 17-35 కోట్లు ఈయేడు వీనికయిన ఖర్చు 20 కోట్లు.

ఈ సంవత్సరం 250 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించిందని లియాకతాలీఖాన్ చెప్పాడు. స్టెర్లింగు నిల్వల విషయమై ఈ సమస్య యెంత త్వరగా వీలైతే అంత త్వరగా [illegible] లని చూస్తున్నామన్నాడు.

'మెజారిటీ వద్దంటే మేమేమిచేయగలం'

ప్రకాశంగారి ప్రధానత్వంపై కాంగ్రెస్ నాయకులు

న్యూఢిల్లీ, మార్చి 1

ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మదరాసు ప్రధాని ప్రకాశంగారిపై శాసన సభ్యులుచేసిన అవిశ్వాస తీర్మానం గూర్చి, అధికసంఖ్యాకుల అభిప్రాయం ఆమోదించడం మంచిదనుకుంటున్నట్లు అ. ప్రె. విలేఖరి వ్రాస్తున్నాడు.

ఒక ప్రధాన కాంగ్రెస్ నాయకుడిలా అన్నారు:

"పార్టీలోని 134 మంది వద్దంటే, మేము ప్రకాశంగారికి ఏమి సాయపడగలం?"

అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు త్రోసిపుచ్చారో చెప్పమని ప్రకాశంగారిని అడుగుతారట, చెప్పినా చెప్పకపోయినా స్పష్టంగా అధికసంఖ్యాకులు విశ్వాసం లేదంటున్నారు కనుక ఏంచేస్తారు మీరు అని ప్రకాశంగారికి వ్రాస్తారు.

ప్రకాశంగారి వివరణ సరిగాలేకుంటే హైకమాండు అవిశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలోనే ప్రవేశపెట్టమని పార్టీ సభ్యులకు అధికారమిస్తారు.

ఇంత తీవ్రచర్యకు పూనుకోవలసిరావడం విచారకరమని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. శంకరరావుదేవుగారు వస్తూనే నిర్ణయం చేస్తారట.

రాజకీయంగా భేదిస్తే గర్భశత్రువుగా చూడకండి

కాంగ్రెసువాదులకు కృపలానీ హితవు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27

అలహాబాదులో దేశంలోని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీల అధ్యక్ష - కార్యదర్శుల సభను ముగిస్తూ కాంగ్రెసు అధ్యక్షుడు కృపలాని ఈ విధంగా ఉపన్యసించారు:

"ఇంక చెప్పేటందు కేమీలేదు. వెళ్ళి బాగా పనిచేయండి. మీరు ఇంతవరకు చేసిన స్వార్థత్యాగమే మీరు మీ గమ్యాన్ని సాధించగలరని నమ్మకం కలిగిస్తోంది. త్యాగాలు చేసిన రోజుల్లో దానివలన ఫలితాలు కలుగుతాయనే ఆశ లేకపోయినా చేశారు. ఈ వేళ ఫలితాలు ఎదురుగా కనిపిస్తూంటే ఎగబడకుండా వుండగలిగేవాళ్ళు చాల కొద్దిమంది వుంటారు. మంత్రిత్వాలకోసం, అధికార పదవులకోసం ఎగబడుతున్నాము. వాటిని సంపాదించినవారంటే ఈర్ష్యపొందుతున్నాం. అఫీసులోకి పోయినాక బ్రిటిష్ అఫీసర్లు అనుసరించిన పద్ధతులే మనమూ అనుసరిస్తున్నాము. స్వార్థత్యాగం, సంయమశక్తి మరచిపోతున్నాం.

బీహారులో నేను రైలుస్టేషనుకు 10 నిమిషాలు ఆలస్యంగావస్తే స్టేషను [illegible] కార్యదర్శి నాకోసం రైలును [illegible] ఒక్కనికోసం కొన్ని వందలమంది [illegible] కలిగించాము అంటే వెనకటి [illegible] కాంగ్రెసువాదులుకూడా దేశ [illegible] అధికారుల్లా ప్రవర్తిస్తున్నామన్న [illegible] మన అధికారాన్ని ప్రజా [illegible] కాంగ్రెసు ప్రభుత్వాలన్నా [illegible] లేదు. భారత చరిత్రలో ఏర్పడ్డ [illegible] మొగల్, శిఖ ప్రభుత్వాలమాదిరి [illegible] తరహా పరిపాలనగాక వారు [illegible] ఢిల్లీలో అధికారం వట్టుకుంటే [illegible] రాదు. గ్రామాలలో అధికారం [illegible] మనం ప్రజల సహాయంతో [illegible] వారిని తన్నేసుకోకండి.

"బ్రిటిష్ వాళ్ళకున్న విభేదాలు [illegible] వాళ్ళకున్న ఓర్పు మనకులేదు. [illegible] నాటీలుకూడా చేయలేనన్ని [illegible] బెంగాల్ బీహార్ ప్రజలు [illegible]

"మనలో విభేదాలు హెచ్చు [illegible] తక్కువ ఫలితంగా మనతో రాజకీయంగా [illegible] వ్యతిరేకించి వారిని పరమశత్రువులుగా చూస్తాం. ఇది ప్రజాతంత్రానికే [illegible]

రాజ్యాంగసభ సలహాసంఘ కార్యక్రమం

వివిధ ఉపసంఘాల నియామకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27

ప్రధాన హక్కులు, మైనారిటీలు, కొండ ప్రాంతాల సమస్యలగూర్చి రాజ్యాంగ నిర్మాణసభ నియమించిన సలహాసంఘం ఈరోజు సమావేశమయింది. సర్దార్ వల్లభాయి పటేల్ను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు.

ఈసలహాసంఘం ప్రధాన హక్కుల ఉపసంఘం, మైనారిటీల ఉపసంఘం, అస్సాం కొండ ప్రాంతాల ఉపసంఘం, వాయువ్య సరిహద్దు ప్రాంతాల ఉపసంఘం అనే వానిని నియమించింది. ఆఉప సంఘాలు సమావేశమై అధ్యక్షులనిలా ఎన్నుకొన్నవి.

(1) ప్రధాన హక్కుల ఉపసంఘం: ఆచార్య కృపలాని.

(2) మైనారిటీల ఉపసంఘం: డాక్టర్ హెచ్. సి. ముఖర్జీ (క్రైస్తవ)

(3) అస్సాం కొండజాతి ప్రాంతాల కమిటీ గోపీనాథ బార్డొలాయి.

(4) సరిహద్దురాష్ట్ర కొండజాతిప్రాంతాల కమిటీ: ఇంకా అధ్యక్షుని ఎన్నుకోలేదు.

రైల్వేవర్కుషాపులో 14 వేలమంది సమ్మె

పాట్నా, ఫిబ్రవరి [illegible]

జీతాలకమిషన్ రిపోర్టును ప్రభుత్వం [illegible] అలస్యం చేయడమును, కార్మికులను [illegible] మంది తొలగించడం, రేషన్లు సరిగ్గా అందించకపోవడం మొదలగు అసంతృప్తులకు [illegible] అసమ్మతి తెల్పుతూ జమాల్పూర్ రైల్వే వర్కుషాపులో 14 వేలమంది కార్మికులు నిన్న నాలుగుగంటలు సమ్మె చేశారు. ఆశియాలోకల్లా జమాల్పూర్ వర్కుషాపు పెద్దది.

టాటా కంపెనీలో 2 వేలమంది సమ్మె

జమ్షెడ్పూర్, ఫిబ్రవరి [illegible]

గుల్మొరీలోని టాటా లోకో మోటివ్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ కార్మికులు, గుమాస్తాలు మొదలైనవాళ్ళు 2 వేలమంది సమ్మె ప్రారంభించారు.

గాంధీజీ బీహార్ ప్రయాణం

హైదరాబాద్, ఫిబ్రవరి [illegible]

మార్చి 2 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గాంధీజీ బయలుదేరి బీహార్ వెళతారు.

బీహార్ ప్రధాని శ్రీకృష్ణసిన్హా గాంధీజీరాక అత్యవసరమని తెలపడంచేత ఆయన వెళ్తున్నట్లు తెలుస్తోంది.

అన్ని పార్టీలు కలవని దే అధికారమివ్వరాదట

లాహోరు, ఫిబ్రవరి [illegible]

విమ్మజాతి ఫెడరేషన్ కార్యదర్శి [illegible] ఘోష్ ఇలా అన్నారు:

"దేశంలోని అన్ని పార్టీల మధ్య [illegible] ఏర్పడకుండా అధికారాన్ని బ్రిటన్ [illegible] గించరాదు. ఇలాగే అధికారం అప్పగించి విడిపోతే అంతర్యుద్ధం వస్తుంది."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

మాతృభూమిని ముక్కలుచేయాలనే బ్రిటిష్ కుట్ర

తేదీ నిర్ణయం కాలహరణాకే

అట్లీ ప్రకటనపై కామ్రేడ్ జోషి

బొంబాయి, ఫిబ్రవరి 22

"ప్రధాని అట్లీ ప్రకటనను పొగడవలసిన ఆవశ్యకతలేదు. పైగా దానిని అనుమానించ డానికి సంబంధించిన కారణాలున్నాయి. ఇంది మాను వీడిపోవడానికి ఇచ్చిన వాగ్దానంకాదిది. వ్యవధి సంపాదించుకోడానికి సామ్రాజ్య వాదులు చేసిన సన్నాగం మాత్రమే" అంటూ అట్లీ ప్రకటనపై, అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ జోషి విమర్శించారు. కామ్రేడ్ జోషి ఇంకా ఇలా అన్నారు:

"రాజ్యాంగసభలో ముస్లింలీగ్ చేర నిరాకరించినందువల్ల, బ్రిటిష్ రాజ్యాంగ ప్రణాళికలో ప్రతిష్ఠంభన ఏర్పడింది తాత్కా లిక ప్రభుత్వంనుంచి నాజీనామా ఇస్తామని బెదిరించడంవల్ల తాత్కాలిక ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. 1947 నాటి పరిస్థితులను తెలిసిన ఏ వ్యక్తి అయినా కాంగ్రెసు బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించటం అందుకు బ్రిటిష ప్రభుత్వం కష్టించి భారతదేశంలో తిరుగు బాటును ఎదుర్కొనవలసి యుంటుందని గ్రహిస్తారు. ఈనాడు బ్రిటిషువారి పైన్యం పేరుకుపోయి వుండి. స్వాతంత్ర్యానంద పరవశ్యంగా ప్రజలో పాటుపడిపోయివుండి. దేశం తిరుగు బాటు చేసే స్థితిలో వుంది. అందుకే ఈనాడు దేశాన్ని శాంతియుతంగా నిల్పగల శక్తి కాంగ్రెసుకున్నదిగాని బ్రిటిషువారికి లేదు.

పార్శ్వామిక కేంద్రాలలో ఇదివరకు ఎన్నడూ కనివిని యెరుగనంతటి బ్రహ్మాండ మైన సమ్మె వెల్లువ పొంగి పొర్లుతోంది. ఒక సంస్థానం తర్వాత మరో సంస్థానంలో ప్రజా పోరాటాలు ప్రారంభమవుతున్నాయి. సారంపత్యంగా వెనుకబడివున్నదే రైతుకూడ ఈనాడు తనకాళ్ళపై నిలబడి తన హక్కులకోసం పోరాడుతున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా పరితంగా ఏర్పడ కపోంటే. సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలనే వీరంతా కోరుతున్నారు.

ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెస్ ద్వారా అణచాలని బ్రిటన్ ఎత్తు

పొంగులువారుతున్న భారత ప్రజాపుద్య మాన్ని భారతీయమంత్రులే ఎదుర్కొనేటట్లు చేయాలని బ్రిటిష్‌వారు ఎంతో ఆపత్రయ పడుతున్నారు: ఈనూతన పరిస్థితులలో తమ పెత్తనం ఇంకా కొన్నాళ్ళు నిలబెట్టుకోవా లంటే, భారత మంత్రులను అడ్డంగా పెట్టు కొని, తెరవెనుక కుట్రలు పన్నాలని వారు నిశ్చయించుకొన్నారు.

"1948 జూన్ నాటికి అధికారం హస్త గతం చేస్తామని ఒక తేదీ నిర్ణయించడం సామ్రాజ్యవాదుల తెలివైన పన్నాగం. తాత్కాలిక ప్రభుత్వం ఇంకా ఇలాగే కొన సాగించడానికి, నాయకులలో ఆశాభావాలు, భ్రమలు కల్పించడానికి ప్రపంచం ముందు శాంతికి పెద్ద పవిత్రులైనట్లు ముఖం చూపెట్టడానికి సామ్రాజ్యవాదులు చేసిన కుట్రయే ఇది.

"అధికారం భారతీయులపరం చేయడానికి కాదు ఈ తేదీ నిర్ణయం. నిజమైన అధికా రంలోని అంశాలన్నిటిమీద బేరం సాగించ డానికే ఆ తేదీ నిర్ణయించారు. ఈ సమస్యల పైన • తమ తుది నిర్ణయాన్ని ముమ్మందు భారతీయులపై రుద్దడానికే ఇపుడు ఈ తేదీ అస్పష్టంగా పలుకుతున్నారు. అధికారం 'ఇచ్చే లోగా పరిష్కారం సాగించవలసిన సమస్య అంటూ పేర్కొనబడినవాటిని ఒక్కొక్కటే పరిశీలించితే ఈ విషయం స్పష్టమవుతుంది.

బ్రిటిష్ కుట్రలోని అంతర్యం

(1) సివిల్ పరిపాలనకూడా 'సమర్థత' కోసం బ్రిటిషువారి జోక్యం ఉండాలట. దీని అర్థం. ఐ.సి.యస్., ఐ.పి.యస్. ఆఫీసర్లనుకుంచాలి, లేబా హెండర్సన్ (భారత సహాయమంత్రి, ఇక్కడికి వచ్చి కోరినట్లు వారికి విపరీతంగా నష్టపరిహారాలు చెల్లించాలి.

(2) ఇండియాకు పూర్తి 'రక్షణ' కల్పిం చాలి. అంటే దీని అర్థం, ఇండియాలోని సైనిక కేంద్రాలను బ్రిటిషువారి అధీ నంలో అట్టిపెట్టడమేగాక, సైనికోద్యోగులలో అధిక సంఖ్యాకులను బ్రిటిషువారినే ఉంచడం అన్నమాట. ఈ విషయంలో పర్వసేనాని అకినలెక్ అన్న ఈ క్రింది మాటలు జ్ఞప్తికి తెచ్చుకోండి "సైన్యాలను భారతీయం చేయు డానికి పదేళ్ల పడుతుందో ఇరవైయేండ్లు పడుతుందో నాకు తెలియదు." అటిప్పు, ఇరాక్ ల వలెనే ఇండియాను బ్రిటిష్ సైనిక స్థావరంగా చేసుకోడానికి బ్రిటిషువారితో సంధి చేసుకోవాలనే షరతును భవిష్యత్తుకు వదిలి పెళారు.

(3) బ్రిటిషు వ్యాపార, పరిశ్రమలకు "న్యాయమైన" అవకాశం బ్రిటన్ గ్యారంటీ చేస్తుంది. బ్రిటిష్‌వారి దృష్టిలో 'న్యాయం' అంటే ఏమిటో స్టెర్లింగ్ నిల్వల విషయంలో తేలిపోయింది. స్టెర్లింగ్ నిల్వల విషయంలో రాయబారాలకు గాక, తాము చెప్పినట్లు నడుచుకోవాలని ఆజ్ఞాపించడానికి, బ్రిటిషు ప్రతినిధులు వచ్చినమాట అందరికీ తెలిసినదే.

(4) ఈనాటి బ్రిటిష్ ఇండియాను అనేక ఖండాలుగా (రాజ్యాలు)గా విభజించుతారు. వాటిలో వేర్వేరుగా రాయబారాలు సాగింపుతారు. ఖండఖండాలయిన భారతదేశం బ్రిటిష్ వారి ముందు బలహీనంగా ఉంటుంది. బ్రిటిష్ వారి ఒత్తిడికి సులభంగా ఆహుతి అవుతుంది.

(5) సంస్థానాధీశులను 'సర్వస్వతంత్రు' లుగా ప్రకటించారు. సంస్థానాధీశులు కాంగ్రె సుతోగాని, లీగుతోగాని రాయబారాలు సాగించ డానికి వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. అంతేగాదు, మరొకప్రక్క వాళ్ళు బ్రిటన్‌తో స్వతంత్ర సంబంధాలను పెట్టుకోవచ్చు. "భవిష్యత్ భారతదేశం ఐక్యంగా ఉండనీ - విభజింపబడనీ - ఏమైనా దానిలో తమ కీలు బొమ్మలయిన సంస్థానాధీశులను వారు కూర్చుతున్నారు. దేశమంతటా పాకుకు పోయివున్న సంస్థానాలను తమ సైనిక, ఆర్థిక, రాజకీయ కేంద్రాలుగా శాశ్వతంగా ఉంచుకో డానికి బ్రిటిష్‌వారికి స్వేచ్ఛ వుంది

"అనివిధంగా ఈ అట్లీప్రకటన ఇండియాను విడిచిపెట్టిపోవడానికి ఇచ్చిన వాగ్దానంకాదు. మన మాతృభూమిని తమకు ఉపగ్రహాలుగా ఉండేటట్లుగా చీల్చడానికి బ్రిటిషువారుచేసిన బహిరంగ కుట్ర యిది. బ్రిటిషువారి ప్రకటనలో తాము అశించే కోర్కెలున్నాయని దేశభక్తు లు విస్మరించరాదు. ఆచరణలో బ్రిటిషువారు చేస్తున్న చేతలనుబట్టి వాళ్ళ ఆశయాలేమిటో గ్రహించండి. అప్పుడే సరైన నిర్ణయాలకు రాగలుగుతారు.

"రాజ్యాంగ నిర్మాణసభను పరిమితాది కారం కలదిగా చేసి, తామనుకున్నట్లు అది పనిచేసేదిగా చేయాలని అట్లీ ప్రకటన ప్రయత్నం, కాంగ్రెసు నాయకులను బ్రిటన్ ఇలా బెదిరిస్తున్నది. ఏ మాత్రం షరతులు లేకుండా బలపంతపు గ్రూపింగును ఒప్పు కొనండి. లేదా భారత విభజన తప్పదు అని బెదిరిస్తున్నారు. మీరు రాజ్యాంగసభలోకి వెళ్ళి అరురాష్ట్రాల వ్యవహారాలలోను ముఖ్య పాత్రను వాల్చండి. లేకపోతే మీకున్న రెండు రాష్ట్రాలతోనే మీరు తృప్తిపడవలసి వస్తుందిసుమా, జాగ్రత్త అంటున్నారు అట్లీ.

"అతి విషమపరిస్థితి మంది బయటపడేందుకు కాలనిర్ణయం, అట్లీ ప్రకటన జరిగాయి.

ఇందుతో రాజకీయ సమస్యలన్నీ తలక్రిందులయ్యాయి. తేదీని [illegible] యించడంవల్ల తాత్కాలిక [illegible] త్వంలో కాంగ్రెస్ సహకరించి చేసి భారతదేశంయావత్తూ తిరుగుబా చేసే పరిస్థితినుండి బ్రిటిష్ ప్రభుత్వ తప్పించుకున్నది. బలవంతపు గ్రూపింగులనైనా ఒప్పుకోవండి. లేదా భారతదేశాన్ని ముక్కలు చేయడం తప్పదు. అని చెప్పడంవల్ల హిందూ-ముస్లిం విభేదాలు మరింత రెచ్చి పోతాయి ఇప్పుడే అవి చేయి దాటి పోయాయి. ఇక కాంగ్రెసు-లీగు రాజ్యాంగసభలో కలిసి పాల్గొనే ఇవి మేరమీరిపోయేస్థితిలోకివచ్చాయి

"ఇలాగా చీల్చి పాలించాలనే బ్రిటి విధానం ఇందులో పరకాష్ఠనందింది. దేశాన్ని బలవంతంగా చీల్చివేసేప నిజం. పైకేమో విడిచివెళ్ళిపోతామని ఒక తేదీ నిర్ణయించి దొంగకబుర్లాడుతున్నారు. ఒక కన్సర్వేటివ్ జనరల్ (వేవెల్) వెళ్ళిపోతున్నాడు, కాని మరొక కన్సర్వేటివ్ అడ్మిరల్ (మౌంటు బాటన్) వస్తున్నాడు. అతితెలివైన వచ్చి సామ్రాజ్యవాద దప్పర్ ప్రాణప్రదుడైన అను చరుడు జనరల్ ఇస్మే, మౌంటుబాటన్‌తో వాడు వస్తున్నాడు.

"బ్రిటిష్ ప్రభుత్వం 1948 జూనునాటికి విడిచిపెట్టి వెళ్ళిపోతామన్న వాగ్దానంలోకా, ఆ తేదీలోగా తమకు నచ్చినట్లుగా భారత భవిష్యత్తును నిర్ణయించేందుకు దేశంలోని విభేదాలను మరింత రెచ్చగొట్టటానికే బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వం నిశ్చయించుకొన్న మాత్రమే అట్లీ ప్రకటన స్పష్టపరుస్తున్నది.

కాంగ్రెస్ సోషలిస్టుపార్టీ విధానం, ఆచరణ

పీడిత ప్రజా పోరాటాలను బలపరచడం

నిజమయిన సామ్యవాదులందరి కర్తవ్యం

మనదేశంలో విప్లవ పరిస్థితులు వెల్లువగా పొంగి పొరలుతూన్న సమ యంలో, కాంగ్రెసు సోషలిస్టుపార్టీ అఖిలభారత సమావేశం జరుగబోతు న్నది.

నేడు మనప్రజలను చాలా ముఖ్య సమస్య లెదుర్కొంటున్నాయి ఒక వేపు సామ్రాజ్యవాద భూస్వామిక పరిపాలన మన దేశంపై తన అధికా రాన్ని దిట్టపర్చుకుంటోంది. ఇంకోవేపు కష్టించి పనిచేసే మన ప్రజలందరినీ. దారిద్ర్యం పీడిస్తోంది.

మన నావికుల పోరాటంతోనూ, ఆజాద్ హింద్ సైనికుల విడుదల కోసం చేసిన బ్రహ్మాండమైన ఆందోళన తోనూ ప్రారంభమైన మన విప్లవోద్య మం. కొత్త సత్తువను సమకూర్చుకుం టోంది. దోపిడీ వ్యవస్థనూ, నిరంకుశ పరిపాలననూ నిర్మూలించడానికి కార్మిక కర్షకులూ, విద్యార్థులూ సంస్థాన ప్రజలూ అపూర్వమైన పోరాటాలు సాగి స్తున్నారు.

నేడు నిజమైన విప్లవవాదికి స్పష్టమైన కర్తవ్య మొక్కటే– ఈ విప్లవ చైతన్యానికి నాయ కత్వం వహించడం: కార్మిక కర్షకులు, విద్యార్థులు, సంస్థాన ప్రజలు చేస్తున్న పోరాటాలను దిట్టపర్చి, మనస్వాతంత్ర్యసంపా దన కొరకు వాటిని వ్యాపింప చేయడము.

సామ్రాజ్యవాదుల ఎదురు దెబ్బ

విప్లవ పోరాటాలను వ్యతిరేకిస్తూ ఈనాడు రాజీబేరాలకు ప్రాకులాడుతూన్న కాంగ్రెసు మితవాద నాయకత్వపు సం ధాను, తమ బానిస రాజ్యాంగాన్ని మన నెత్తిపై రుద్దడానికి ఉపయోగించు కుం టున్నారు సామ్రాజ్యవాదులు ఈబానిస రాజ్యాంగం ద్వారా, ఆర్థికంగా సైని కంగా మనదేశాన్ని తనపిడికిలిలో మరింత బిగించడానికి కుట్రలు పన్ను తున్నారు. హిందూ - ముస్లిం తగాదాలకు మనదేశాన్ని, శాశ్వత విలయం చేయ పూను కుంటున్నారు

బ్రిటిష్‌మంత్రులు మనదేశాని కిచ్చిన రాజ్యాంగం, మనవిప్ల వోద్యమానికి ఎదురు దెబ్బగా ప్రయోగించిన అస్త్రం అని జ్ఞాప కం ఉంచుకోవాలి.

అతివాదులపై నిర్బంధాలు

మన జాతీయోద్యమాన్నంతట్నీ హతమార్చడానికి మొదటి మెట్టుగా, అతివాద పక్షాలపైనీ. కార్మిక కర్షకుల పైనీ. విద్యార్థులపైనీ సామ్రాజ్యవాదం తీవ్రనిర్బంధాలను ప్రయోగిస్తోంది.

మితవాద జాతీయనాయకుల పోరాట వ్యతిరేక పంథామూ. అతివాదులంటే దానికున్న అసహనాన్నీ, సామ్రాజ్య వాదం తన కుట్రల కనుకూలంగా విని యోగించుకుంటోంది మితవాదులు జమీందార్లకూ, పెట్టుబడి దార్లకూ, నిరంకుశాధికార్లకూ నానాటికీ ఆప్తమిత్రులవుతున్నారు. వార మనసరిస్తున్న యీ పంథాను, నిర్బంధ విధానాన్ని సామ్రాజ్యవాదులు ఉపయో గించుకొని, మితవాద నాయకుల సమ్మ తిని సంపాదిస్తున్నారు.

బీహారులోనూ, మహారాష్ట్రంలోనూ కాంగ్రెసు సోషలిస్టుల యిళ్ళసోదాలూ, అరెస్టులూ, దేశవ్యాపితంగా కమ్యూ నిస్టు, ట్రేడుయూనియను రైతునాయ కుల అరెస్టులూ యిందుకు బలమైన తార్కాణం.

దేశంలోని పోరాటశక్తులను అణచివెయ్యడానికీ, మన జాతీ యోద్యమాన్ని రెండు ముక్క లుగా చెయ్యడానికీ, సామ్రాజ్య వాదు లవలంబిస్తున్న విధానంలో యివన్నీ ఒక భాగం.

విప్లవ పక్షాల కర్తవ్యం

మన స్వాతంత్ర్యోద్యమంపై సామ్రా జ్యవాదులు చేస్తున్న యీతిరుగు దాడిని మితవాద నాయకులు అవలం బిస్తున్న యీ ఆత్మవినాశకర పంథాను ఎదుర్కొనవడమే మనవిప్లవవాదులందరి విధ్యుక్త ధర్మం ఇదే కాంగ్రెసు సోష లిస్టుల ముఖ్యకర్తవ్యం కూడా.

కాంగ్రెసు సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ జయప్రకాష్ నారాయణ "సోషలిజా నికి పరిణామం" అనే వ్యాసంలో యిలా వ్రాశారు, అఖిలభారత కాంగ్రెసు సోష లిస్టుపార్టీ సమావేశంలో, యీ వ్యాసాన్ని ఆధారం చేసుకుని తమకార్యక్రమాన్ని నిశ్చయించుకుంటారు

ఈ వ్యాసంలో జయప్రకాష్ నారా యణగారు, "సోషలిజానికి పరిణామం చెందడం అనే సమస్యకు. రెండు భాగాలు" ఉన్నాయన్నారు.

"స్వతంత్ర భారత ప్రజా స్వామికాన్ని సాధించడం ఒకటి. రెండోది. ఆ ప్రజాస్వామికం సోషలిస్టు ప్రజాస్వామికంగా మారడం."

రెండో భాగాన్ని మొదట చర్చిస్తూ జయప్రకాష్ యిలా అన్నారు:

"సంపూర్ణ ప్రజాస్వామిక భారతదేశంలో, సోషలిజానికి పరి వర్తన చెందడం. శాంతి యుతమైన ప్రజాస్వామిక పద్ధ తిలో జరగాలి. అంటే, ఇప్పటి కాంగ్రెసు సోషలిస్టుపార్టీ, భవి ష్యత్తులో భారత సోషలిస్టు పార్టీగా పరిణామంచెంది. ఎన్ని కలలో విజయంపొంది, ప్రభు త్వాన్ని వశపర్చుకోవాలి. తరు వాత చట్టరీత్యా పెట్టుబడిదారీ విధానాన్ని నాశనంచేసి, సోష లిజాన్ని స్థాపించాలి".

తన యీ సిద్ధాంతాన్ని సమర్థించు కోడానికి, జయప్రకాష్ నేటి బ్రిటిష్ లేబరు ప్రభుత్వాన్ని సామ్యంగా చూపు తున్నారు.

"నేడు ఇంగ్లండులో ప్రజా స్వామ్యం వుంది .... ప్రజా స్వామిక పద్ధతిలో లేబరు ప్రభు త్వం అధికారంలోనికి వచ్చింది. ప్రజాస్వామిక పద్ధతిలో సోష లిస్టు కార్యక్రమాన్ని ఆచరణలో పెడుతూ వుంది. బ్రిటన్‌లో యీనాడు హింసాయుతమైన విప్లవం సాధ్యమనికాని, అవసర మనికాని గుడ్డివాడు సైతం, అన లేడు."

లేబరు సామ్రాజ్యవాదం

కాని, 1924 లోను. 1929 లోను ఏర్పడ్డ లేబరు ప్రభుత్వాలుకూలిపోవడం, ప్రజా స్వామిక పద్ధతి'లో జరగలేదనీ,

గుత్త వ్యాపారుల విధ్వంస కార్యక్రమం వల్లనే అవి కూలిపోయా యనీ జయప్రకాష్ మర్చిపోతున్నారు. అలాగనే నేడుకూడా బ్రిటిషు లేబరు ప్రభుత్వం. టొగ్గు గుత్తవ్యాపారులు కల్పించిన అతిక్లిష్ట పరిస్థితిని ఎదు ర్కొంటున్నదని కూడా ఆయన గుర్తిం చడంలేదు.

శాంతియుతంగా సోషలిజం సాధించడం జరగవచ్చునుకాని పెట్టుబడిదారుల అధికారాన్ని, అవసరమైతే ఆయుధ బలంతో కూడా. భగ్నం చేయనిదే సోష లిజం సాధ్యం కాదు

రమేశచంద్ర

జకోస్లోవేకియా యుగోస్లోవియా వంటి యూరప్ దేశాల్లో సోషలిజాన్ని శాంతియుతంగా సాధించారంటే. ఫాసిస్టు వ్యతిరేకయుద్ధంకాలంలో ఆయా దేశాలప్రజలు. గుత్తవ్యాపారుల ఆధి పత్యాన్ని సాయుధ బలంతో భగ్నం చేయడంవల్లనే.

కాబట్టి. గుత్తవ్యాపారుల శక్తిని, ఎన్నికలద్వారా భగ్నం చేయలేము– యిది చరిత్ర బోధిస్తున్న పాఠం; దీనిని జయప్రకాష్ విస్మరించడం సోచనీయం.

ఇంతేకాకుండా, మనదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం విలయ తాండవం చేస్తున్నప్పుడు. జయ ప్రకాష్ వంటి భారతీయుడూ. సోషలిస్టు వోట్లద్వారా బ్రిటన్‌లో సోషలిజం స్థాపింప బడిందని చెప్పడం వింతగావుంది.

నేటి మన విప్లవోద్యమాని రక్త ప్రవాహంలో ముంచెత్తుతూన్న దారుణ చర్యలను చూస్తూకూడా, బ్రిటిష్ లేబరు ప్రభుత్వం" ప్రజాస్వామిక ప్రణాళికను ఆచరణలో పెడుతున్న దనడం, జయ ప్రకాష్ వంటివారికి తగదు.

ఇంకో విషయం ఆయన చెపుతున్న "సోషలిజానికి శాంతియుతమైన పరి ణామం" అనే సిద్ధాంతానికీ. కాంగ్రెసు మితవాద నాయకత్వం చెప్తుతూన్న "స్వాతంత్ర్యానికి శాంతియుతమైన పరి ణామం" అనే సిద్ధాంతానికి తేడా ఏమిటి?

మన "శాంతియుతమైన" పద్ధతుల మీద, సామ్రాజ్యవాదులకూ, జమీందా ర్లకూ, పెట్టుబడిదార్లకూ నమ్మకంలేదు. మితవాద కాంగ్రెసునాయకత్వం ఒక వేపు శాంతియుతమైన పద్ధతులని ప్రక టిస్తుండగానే, యింకోవేపు మన కార్మిక కర్షక విద్యార్థి సంస్థాన ప్రజాపోరాటా లను తీవ్రంగా అణచివేస్తూ, సామ్రాజ్య వాదులు మన స్వాతంత్ర్య పోరాటాన్ని భగ్నంచేస్తున్నారు.

"సోషలిజానికి పరిణామం" అనే తన వ్యాసంలో, జయప్రకాష్ దేశాని రెండు మార్గాలున్నాయని చెపుతున్నారు.

1. "1942 లో లాగనే. పరిస్థితుల వల్ల, కాంగ్రెసు ప్రత్యక్ష పోరాటానికి దిగక తప్పద"ని అంటున్నారు. కాబట్టి "సాధ్యమైనచోటనెల్లా కాంగ్రెసుద్వారా ట్రేడుయూనియన్, రైతు, విద్యార్థి సంఘాలద్వారా, యీ పోరాటానికి ప్రజ లను సిద్ధపరచడం కాంగ్రెసులోని విప్లవ వాదులందరి కర్తవ్యం"అని ఆయన నమ్మకం.

2. "కాని కాంగ్రెసు విప్లవ పంథాను వదిలిపెట్టి, ప్రభుత్వ పదవు లను అంటిపెట్టుకుని రాజీకోసం ప్రాకు లాడితే, మనం కాంగ్రెసు నుండి విడి పోవలసి వస్తుంది తరవాత కాంగ్రెసు సోషలిస్టుపార్టీ. "భారత సోషలిస్టు పార్టీ"గా మారి, విప్లవ కార్యక్రమాన్ని సరికొత్తగా ఆలోచించవలసి వుంటుంది.

జయప్రకాష్. ఫతేపూర్ వుపన్యా సాన్ని (ఫిబ్రవరి 2) 'నేషనల్ హెరాల్డు' పత్రిక ఈ క్రింది విధంగా ప్రకటించింది.

"భారత రిపబ్లిక్ అధ్యక్షుడు ఎన్ను కోబడిన తరవాత సైన్యాధిపతి భారత దేశం విడిచిపొమ్మంటాడు. సైన్యాధి తను వదిలిపోనంటాడు. తరవాత పోరాటం వస్తుంది. పోరాటం తప్పదని తన నమ్మకమైనట్టు, జయప్రకాష్ చెప్పారు"

భారత స్వాతంత్ర్య పోరాటం గురించి. కాంగ్రెసు సోషలిస్టు నాయ కత్వం ఈ దృక్పథం అవలంబిస్తోంది: "తప్పనిసరిగా" కాంగ్రెసు మితవాద నాయకత్వం రాజ్యాంగ నిర్మాణసభ నిర్మించే రాజ్యాంగాన్ని అమలుజరప డానికి. ప్రారంభించే పోరాటానికి సిద్ధం కమ్మనడం,- యిదీ కాంగ్రెసు సోషలిస్టు నాయకుల విధానం.

రాజ్యాంగ నిర్మాణసభపట్ల ఆశ

బ్రిటిష్ లేబరు సామ్రాజ్య ప్రభుత్వం "ప్రజాస్వామ్య పద్ధతి"లో సోషలిస్టు కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నదని నమ్ముతూన్న కాంగ్రెసు సోషలిస్టునాయ కుల సంపూర్ణవాద పద్ధతి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు సృష్టించిన రాజ్యాంగ నిర్మాణసభలో నమ్మకానికి దారి తీస్తోంది.

ఈ దృక్పథమే, మితవాద నాయకత్వం రాజ్యాంగసభలో ప్రవేశించడం రాజీకోసరమేకాని పోరాటం కోసరం కాదనే సత్యాన్నికూడా వీరు మరచిపోయే టట్లు చేస్తోంది.

ఈ మధ్య సంస్థానాధిపతుల రాయ బార కమిటీతో వచ్చిన "ఒడంబడిక"ను పెద్ద విజయంగా, మితవాద పత్రికలు చిత్రిస్తున్నాయి. కాని విజమాలోచిస్తే. అది సంస్థాన ప్రజలకు ద్రోహంచేసి. నిరంకుశ సంస్థానాధిపతులముందు మోకరిల్లడం తప్ప వేరొకటికాదు.

ఇటువంటి పరిస్థితుల్లో, రాజీ బేరాలు సాగిస్తున్న మితవాద నాయకులు నిర్మించినదీ. జమీం దార్లు, పెట్టుబడిదార్లు, సంస్థానాధి పతులూ ఆమోదించినదీ అయిన రాజ్యాంగం, స్వాతంత్ర్యంకోసం ప్రజలుచేసే పోరాటానికి ఎలా ప్రాతిపదిక అవుతుంది?

ఈ రాజ్యాంగ నిర్మాణ పద్ధతిలోనే అభివృద్ధినిరోధకపోరాటశక్తులైన సంస్థా నాధిపతులకు, పెట్టుబడిదార్లకూ అధికా వకాశాలు కల్పించబడుతున్నవి. [illegible] కాశాలద్వారా యీఅభివృద్ధి నిరోధకులు బాగా బలపడతారు ఈ రాజ్యాంగ నిర్మాణ పద్ధతిలోనే, [illegible] కార్మిక కర్షక ఉద్యమాలను "స్వాతం త్ర్యానికి శాంతియుతమైన విధానం" పేరిట, అణచివెయ్యడానికి అవకాశం ఏర్పడింది.

రాజీయే మితవాదుల పంథా

సర్దార్ పటేల్ మొదలైన మితవాద నాయకులు, పెట్టుబడిదార్లు, సంస్థానాధి పతులు మొదలైన ప్రజావ్యతిరేకులకు సదుపాయాలు కలిగించే [illegible] సత్యాన్ని మర్చి పోవడానికి [illegible] కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం అవ లంబిస్తున్న సంస్కరణవాద [illegible] వల్లనే, ఇటువంటి పంథాతో విప్లవోద్య మాన్ని నిర్మించ లేమన్నది స్పష్టం.

పోరాటానికి సంసిద్ధం చేయడానికి ప్రజల చైతన్యాని అభివృద్ధి చేయాలి [illegible] వర్గసంస్థలను, వాటిపోరాటాలను [illegible] పర్చాలని. జయప్రకాష్ చెపుతున్నారు అది ఎంతవరకూ జరుగుతున్నదో చూడాం

కార్మిక వర్గ ఐక్యతను చీల్చడం కోసం, పెట్టుబడిదారుల ఒత్తిడి వల్ల, కాంగ్రెసు మితవాదనాయకత్వం, అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెసుకు పోటీగా, హిందూస్థాన్ మజ్దూర్ సేవక్ సంఘాన్ని ప్రారంభించింది. దేశభక్తి ముసుగుతో చెలామణీ అవుతున్న యీ పెట్టు బడి దారుల సంస్థ. కాంగ్రెసు సోషలి స్టుల"నాయకత్వా"పు ఎరచూపుతుంది. కమ్యూనిస్టులతో వారికున్న విభేదాలను ఆధారం చేసుకుని. ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసునుండి వారిని విడగొట్టడానికి ప్రయత్నిస్తోంది.

తాము ప్రకటిస్తున్నట్టు వర్గ సంస్థలను బలపర్చాలనుకున్నా, సోషలిస్టు అన్నపదానికి కళంకం రాకుండా వుండాలన్నా, కాంగ్రెస్ సోషలిస్టులు అవలంబించవలసిన విధానం ఒక్కటే. అది. - పెట్టు బడిదారుల ఎరలో పడకుండా వుండడం, ట్రేడ్ యూనియన్ కాంగ్రెసులో కార్మికవర్గ ఐక్య తను కాపాడడం, పెట్టుబడి దార్లను బలపర్చుతున్న మిత వాద నాయకుల విచ్ఛిన్నాన్ని ఎదుర్కోవడము.

నిర్బంధ విధానంపట్ల మౌనం

కాని దురదృష్టవశాత్తు, కాంగ్రెస సోషలిస్టు నాయకులు ఈవిధానాన్ని అవ లంబించడం లేదు కాన్పూర్ సమ్మె సందర్భంలో కాంగ్రెసు సోషలిస్టుపార్టీ సభ్యులు కమ్యూనిస్టులతో కలసి పని చేసినమాట నిజమే. కాని యీ చర్యను వారినాయకులుమాత్రం అభినందించలే[illegible]

పెట్టుబడిదార్ల ఒత్తిడికి లొంగి కాంగ్రెసు మంత్రివర్గాలు నిరంకుశా కారులకు నిచ్చలవిడి అధికారలివ్వాలు దానిఫలితమే. అమల్నేరు, గోల్డెన్‌రాక్, కోయంబత్తూరులలో జరిగినరక్తపాత కారణం లేకుండా, విచారణ లేకుండా నిర్బంధాలు – ఇటువంటి వాటిని కార్మి వర్గాన్ని కాపాడడంకోసం కాంగ్రె సోషలిస్టుపార్టీ వ్యతిరేకించడం, ద విధ్యుక్తధర్మం.

మిగతా 4వ పేజీలో

(శివ పేజీ తరువాయి)

సోదర అతివాద పార్టీపై సాగు తున్న యీ దాడులకులను బంధించక పోవ డమే కాకుండా, కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం పీటిని సార్థిస్తోంది.

జయప్రకాష్ యీక్రింది విధంగా అన్నాడు: "కమ్యూనిస్టులను కార్మి కోద్యమంనుండి మనం తరిమి వెయ్యాలి."

పెట్టుబడిదార్ల ప్రతిధ్వని

పెట్టుబడిదార్లు వాంఛిస్తు న్నది. చెప్పుతున్నది కూడా ఇదే. బిర్లా పత్రిక "హిందూస్తాన్ టైమ్సు" కార్మికులూ, కమ్యూ నిస్టులూ అన్న సంపాదకీయంలో యివేమాటలు చెప్పింది.

ఇటువంటి లక్ష్యం పెట్టుకోవడం వల్ల, "కార్మికవర్గ సమీకరణ" జర గదు. జరిగేది విచ్ఛిన్నం. అనైక్యత మాత్రమే.

అఖిలభారత రైల్వేమెన్స్ ఫెడరే షన్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో, జయప్రకాష్ హుకుం ఏ విధంగా ఫలిం చిందో చూడండి.

ఎన్. డబ్ల్యు. రైల్వేకార్మికులందరూ అసహ్యించుకునే తెల్లదొరజమాన్లబంటులు యం. ఏ ఖాన్, మిల్లర్ వంటి రాయిస్టు లతో, కాంగ్రెసు సోషలిస్టునాయకులు భుజంకలిపారు. బ్రహ్మాండమైన కార్మిక సంస్థగా పేరుబడిన యస్. ఐ ఆర్ కార్మికసంఘాన్ని వెడలగొట్టారు. గౌరవ పీయుడైన కాంగ్రెస్ కార్మికనాయకుడు షెడ్గికర్‌కు వ్యతిరేకంగా రాయిస్టు యం. ఏ. ఖాన్‌ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. పేకమిషన్ కార్మికుల కోర్కెలను అంగీ కరించక పోతే, సమ్మె బాటను తీసుకో వాలనే సూచనను త్రోసి వేశారు.

ఈ విధానం ఎవరికి తోడ్పడుతుందో కాంగ్రెసు సోషలిస్టులందరూ ఆలో చించాలి.

ప్రతిచోటా ఇదేకథ

అఖిలభారత కిసాన్ సభలో పని చేయడానికిగాని, దేశమంతటా అభి వృద్ధిపొందుతున్న రైతు పోరాటాలను బల పర్చడానికిగాని, కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం అంగీకరించడం లేదు

దేశమంతటా విద్యార్థుల్లో విపరీత మైన చైతన్యమూ ఐక్యతా వాంఛా వచ్చి నప్పటికీ వీరినాయకత్వాన నడుస్తున్న విద్యార్థి కాంగ్రెసు, ఐక్య విద్యార్థి పోరా టాలను నిరుత్సాహపరుస్తోంది.

సంస్థానాధీశుల నిరంకుశ పాల నకూ, కాంగ్రెసు మితవాద నాయకుల లొంగుబాటు విధానానికీ మధ్య నలిగి పోతున్న సంస్థాన ప్రజాపోరాటాలలో, తమ వ్యతిరేకతను సంస్థానాధిపతులపై ప్రయోగిస్తున్నారు.

తిరువాన్కూరు సంస్థాన ప్రజా పోరాటాన్ని సోషలిస్టు నాయకత్వమూ, వారి 'జనతా' పత్రిక దివానుకు కమ్యూ నిస్టుకు మధ్యజరిగే సంఘర్షణ క్రింద త్రోసిపుచ్చారు. కాంగ్రెసు సోషలిస్టు నాయకుడు అశోక మెహతా, "కమ్యూ నిజం, భారత దేశానికి పెనుభూతం" అని ప్రకటించారు.

తెలంగాణా రైతుల వీరోచిత పోరా టాన్ని బలపర్చడానికి బదులు, పిర్జా యిష్మాయిలు అన్నట్లుగానే, కమ్యూ నిస్టులు "హింస"ను ఉపయోగిస్తున్నా రంటూ శ్రీమతి అరుణా అసఫాలీ ప్రకటనలు చేసింది. కాశ్మీరులో కూడా యిదేకథ.

సంస్థానాల్లో కాంగ్రెసు సోష లిస్టు నాయకత్వం అవలంబిస్తు న్న విధానం సంస్థానాధీ పతు లకూ నాదిష్టా మంత్రివర్గ పదవ లకొరకు ప్రాకులాడే మితవాద

అతివాద పక్షాల కర్తవ్యం

ఏకంకావలసిన ఆవశ్యకత

నాయకులకూ మాత్రమే ఉప యోగ పడుతూంది. "హింసా వాదు" లైన కమ్యూనిస్టులపేరు చెప్పి, ప్రజలను రక్తపాతంలో ముంచడానికి ఉపయోగ పడు తుంది

కార్మిక, రైతు, విద్యార్థి, సంస్థాన ప్రజాపోరాటాన్ని కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం అవలంబిస్తున్న విధానం యిది. "పోరాటం, పోరాటం" అంటూ ఉపన్యాసాలు చెపుతూ, ఆచరణలో పోరాటం వచ్చినప్పుడు నిరుత్సాహ పర్చడమూ, విచ్ఛిన్న పర్చడమూ చేస్తున్నది. దానికిసాకుగా కమ్యూనిస్టులు నడుపుతున్నారని సమాధానం చెపు తున్నది.

ఇది నిరంకుశాధికారులకూ, సంస్థానాధిపతులకూ, జమీందా ర్లకూ, పెట్టుబడిదార్లకూ సహా యపడడం కాదా?

ప్రజా పోరాటాలను విచ్ఛిన్నం చేయడం కాదా?

రాజీకోసరం ప్రాకులాడే మితవాద నాయకుల విధానానికి దోహదం చేయడం కాదా?

మత సమస్య

భారత స్వాతంత్ర్యానికి ముస్లింలీగు ఒక్కటే అడ్డంకిఅనీ బ్రిటిష్ సామ్రాజ్య వాదానికీ ముస్లింలీగుకూ భేదాలేదనీ తన ప్రతి ఉపన్యాసంలోనూ జయ ప్రకాష్ చెపుతున్నారు.

కలకత్తాలో, నౌఖాలీలో, బిహారులో, గురుముక్తేశ్వర్‌లో జరిగిన భయంకర మత కలహాలను, సామ్రాజ్యవాదులు యే విభేదాలపై ఆధారపడి బ్రతుకుతు న్నారో ఆ మత సమస్యను - యేదో చాలా చిన్నవిషయమైనట్టుగా ఆయన త్రోసివేశారు

సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం పదికోట్ల ముస్లిం ప్రజల సహకారం లేకుండా చేయగలమనే కాంగ్రెసు సోష లిస్టు నాయకుల నమ్మకమే దీనికి కారణం.

"స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిం ప్రజలు పాల్గొనేటట్లు చేయడం, యీ పరిస్థితులలో జయప్రదం కాకపోవచ్చు. కాని పోరాటమే వస్తే ముస్లిం ప్రజలు గట్టిగా వ్యతిరేకించరు మహా అయితే వారు జోక్యంకలిగించుకోకుండా మాత్రం వుండిపోతారు" అని జయప్రకాష్ పత్రికా ప్రతినిధుల సభలో అన్నాడు.

నూటికి 25 మందిగా వున్న ముస్లిం ప్రజల సహకారాన్ని తీసుకోకుండా పోరాటాన్ని సాగిస్తామనడం, నౌఖాలీ లోనూ బీహారులోనూ సామ్రాజ్య వాదులు రెచ్చగొట్టిన మతకలహాలను మర్చిపోవడమే అవుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ప్రాణం పోస్తున్న మన మతవిభేదాలను విస్మరించడమే అవుతుంది ఐక్య స్వాతంత్ర్య పోరా టాన్ని బలహీనపర్చడమే అవుతుంది.

ముస్లింలీగును హతమార్చాలని కాంగ్రెసు మితవాదులు అనవచ్చు. కాని శాస్త్రీయమైన సిద్ధాంతాలు గలవారమనీ, మార్క్సిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకునేవాళ్ళమనీ చెప్పే కాంగ్రెసు సోషలిస్టులు యీ విధానాన్ని అనుసరించకూడదు.

కాంగ్రెసు సోషలిస్టులందరూ యీ క్రింది రెండు ప్రశ్నలను శ్రద్ధగా ఆలో చించాలి.

హిందువులలాగనే సామ్రాజ్య వాదాన్ని అసహ్యించుకుంటూ, దోపిడీకి గురియై నిత్యదరిద్రంతో బాధపడుతున్న కోట్లాది ముస్లిం ప్రజానీకం కాంగ్రె సులో లేరు.

కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం దేనినైతే బ్రిటిష్ ఏజంటుగా చెప్పుతున్నదో ఆ ముస్లింలీగు వెనుక నున్నారు. దీనికి కారణం ఏమిటి?

కాంగ్రెస్‌వాదుకూడా మతోన్మాదం ప్రవేశించడానికి, "జయ్‌హింద్, ఢిల్లీ ఛలో"అనే పవిత్రనినాదాలను పలుకుతూ చేతిలో కాంగ్రెసుజండాలతో కాంగ్రెసు వాదులు మతకలహాలలో పాల్గొనడానికి కారణం ఏమిటి? (బీహారులో)

పై రెండు ప్రశ్నలనూ అర్థం చేసు కుంటేనే సామ్రాజ్యవాద అనుకూల దోరణిలో వున్న ముస్లింలీగునాయకత్వం నుండి, స్వాతంత్ర్యపిపాసులైన ముస్లిం ప్రజలను వేరుచెయ్యగలుగుతాము కాంగ్రెసులో ప్రవేశించిన హిందూమతో న్మాద శక్తులతో పోరాడగలుగుతాము.

బెంగాలులో 19 జిల్లాల్లో హిందూ రైతులతోబాటు ముస్లింరైతులు చేస్తున్న పోరాటాన్ని జయప్రకాష్‌వంటి కాంగ్రెస్ సోషలిస్టు నాయకులు బలపర్చినప్పుడు ఆ లక్షలాది ముస్లిం రైతాంగాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి సమాయత్తపర్చవచ్చు

కమ్యూనిస్టు వ్యతిరేకతను మర్చి పోయి, హిందూ - ముస్లిం ఐక్యతతో సాగుతున్న కార్మికవర్గ పోరాటాలను కమ్యూనిస్టులతో కలసి నడిపినప్పుడే యిది సాధ్యమవుతుంది.

ప్రజాస్వామిక హక్కులైన భూమికోసరం, కూలికోసరం, హిందూ - ముస్లిం ప్రజానీకం సాగించే పోరాటాలను ఎంతగా బలపర్చితే అంతగా దృఢమైన ఐక్యత ఏర్పడుతుంది - అంతగా ముస్లింప్రజానీకంసామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోనికి ఆక ర్షింపబడుతుంది. ఈ సత్యాన్ని కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం గ్రహించాలి.

ఈ పోరాటాల పట్ల తటస్థంగా ఉండడంగాని, వ్యతిరేకత వహించడం గాని అభివృద్ధినిరోధకమైన లీగు నాయ కత్వానికే తోడ్పడుతుంది "హిందూ - కాంగ్రెసు రాజ్యంలో, ముస్లిం ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని చెప్పడానికి సాకు దొరుకుతుందని కాంగ్రెసు సోష లిస్టులు గ్రహించాలి.

పరిష్కారమార్గం

ముస్లింలీగు నాయకత్వం సామ్రాజ్య వాద అనుకూలపై ధోరణి అవలంబిస్తున్న ప్పటికీ, ముస్లిం ప్రజా సామాన్యం సామ్రాజ్యవాద వ్యతిరేకులని గుర్తించి నప్పుడే, కాంగ్రెస్‌సోషలిస్టులు కాంగ్రెస్ లోను, కాంగ్రెస్ ప్రజలలోను భాషా ప్రయుక్త ప్రాంతాలన్నిటికీ స్వయం నిర్ణ యాధికారంకోసం, వయోజన ఓటింగు హక్కుతో కలిసివుండాలనికిగాని, విడి పోవటానికిగాని ఆయా ప్రజలు నిర్ణ యించుకొనే హక్కుకోసం పోరాడ గలుగుతారు. అదే నిజమైన హిందూ - ముస్లిం ఐక్యతకు సాధనమని గుర్తించ గలుగుతారు.

కాంగ్రెసు సంస్థలో నియంతృత్వ సూచనలు

కాంగ్రెసులో నాలుగణాల సభ్య త్వాన్ని మూసివెయ్యడానికీ, తద్వారా నాయకత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలకు లేకుండా చేయడానికీ, కాంగ్రెస్ సంస్థలో వివిధ దృక్పథాలు గల పక్ష లను నిషేధించడానికి ఒక కొత్త ప్రణా ళిక తయారవుతోంది.

ఇది కాంగ్రెసు ప్రజాస్వామ్య స్వభా వానికే పెద్ద దెబ్బ.

"రాజీని వ్యతిరేకించేవారిని మాటాడనివ్వకుండా చేయడమూ మితవాద కాంగ్రెసు నాయకుల నిరంకుశాధికారాలను దిట్టపరచు కోవడమూ దీని ఉద్దేశం."

ఈ పరిస్థితులలో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెసు సోషలిస్టులు పోరాడవలసి వుంది

నిర్బంధవిధానాన్ని వ్యతిరేకించాలి

పెట్టుబడిదార్లు, జమీందార్లు చేస్తున్న ఒత్తిడికి లొంగిపోయిన మితవాద కాం గ్రెసు మంత్రివర్గాలు; కార్మిక, రైతు విద్యార్థి పోరాటాలపై దారుణమైన నిర్బంధవిధానాన్ని ప్రయోగిస్తున్నాయి. కమ్యూనిస్టు విద్వేషంతో వీటిని వ్యతిరే కించడమంటే ప్రజా పోరాటాలను బల హీనపరచడమేనని గుర్తించి, కాంగ్రెస్ సోషలిస్టు నాయకత్వం, మితవాద నాయ కత్వం అవలంబిస్తున్న ఆత్మవినాశకర మైన నిర్బంధవిధానాన్ని ఎదుర్కోవాలి.

- నిర్బంధ విధానాన్ని ఎదుర్కోవ డంలో కమ్యూనిస్టుపార్టీతోను, తదితర అతివాద పార్టీలన్నిటితోను కలిసి పని చేయాలి.
- అదేవిధంగా ఐక్యతతో ప్రజా పోరాటాలైన కార్మిక, రైతు, విద్యార్థి, సంస్థాన ప్రజా పోరాటాలన్నిటిలో పని చేయాలి.
- వారి సంస్థలను బలపర్చి అభివృద్ధి చేయడానికి తోడ్పడాలి.
- సామ్రాజ్యవాదులు మన నెత్తిపై రుద్దిన బానిస రాజ్యాంగాన్ని భగ్నం చేయాలి.

ఇదే స్వాతంత్ర్యానికి నిజమైన బాట!
ఇదే సామ్యవాదానికి నిజమైనమార్గం.

మద్రాసు మంత్రివర్గ సంక్షోభం

విశ్వాసరాహిత్య తీర్మానం త్రోసివేత - ప్రతిపాదించ వీలులేదని ప్రధాని ప్రకాశంగారు

***

134 గురు వేరే సమావేశమై అవిశ్వాస ప్రకటన

ఓమండూరిని నాయకునిగా ఎన్నిక

మదరాసు, ఫిబ్రవరి 28

కాంగ్రెస్ అసెంబ్లీ పార్టీ ఈరోజు సమా వేశ మయింది. ప్రకాశంగారు అధ్యక్షత వహించారు. ప్రకాశంగారిపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్రవేశ పెట్టారు.

ఒక సభ్యుడు లేచి, నాయకునిపై విశ్వాస రాహిత్య తీర్మానం తెచ్చేందుకు పార్టీ నిబంధ నలు అనుమతిస్తాయా అని ప్రశ్నించాడు. చాలమంది సభ్యులు రెండువైపులా మాట్లా డారు.

అతడు అధ్యక్షత వహించిన ప్రకాశం గారు విశ్వాసరాహిత్య తీర్మానం తేవడానికి నిబంధనలలో అవకాశం లేదని తీర్మానాన్ని త్రోసివేశారు

తర్వాత సమావేశాన్నికూడ ముగించివేసి నట్లు ప్రకటించారు. గిరి, కోటిరెడ్డి, భాష్యం గార్లతోపాటు చాలమంది సభనుండి వెళ్ళి పోయారు.

సమావేశం ఉక్కుటోపీల పోలీసు సం రక్షణతో సాగింది.

ప్రకాశంగారి ప్రకటన

తమ చర్యను సమర్థించుకుంటూ ప్రధాని ప్రకాశంగారు నాయకుని ఎన్నికలు ఏటానికి ఒకమారు జరగాలనిమాత్రమే నియమావళిలో వుందనీ, నాయకునిపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్యాస్ చేయడానికి నియమావళిలో అవ కాశాలు లేవనీ చెప్పారు. నియమావళిని మార్చేటందుకు ఏమన్నా సవరణలు చేసి వుంటే తప్ప నిబంధనలు మీరి ప్రవర్తించ డానికి ఎవరికీ హక్కు లేదన్నారు.

అవిశ్వాస తీర్మానం తీసుకు రాకూడదనే ఆక్షేపణను తెలిపినవారు తురగా పురుషోత్తం (యం. యల్. సి.) గారు, నాగప్పగారు బల పరిచారు. ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శి తెన్నేటి విశ్వనాథంగారుకూడ బలపరిచారు.

నాయకుని ఎన్నుకొన్న సభ్యులకు ఆయనను తొలగించే హక్కు వుందని వైద్యనాథయ్యర్ నిబంధనలు చూపించారు.

మొత్తం మీటింగు అంతా గందరగోళం కంటె ఎక్కువ పేపు జరగలేదు.

ప్రకాశంగారు మీటింగును రద్దుచేయగానే అసెంబ్లీ హాలులో మరొక మీటింగు జరిగింది. పార్టీ ఉప నాయకుడైన ఓమాండూర్ రామస్వామిరెడ్డియార్‌గారు అధ్యక్షత వహించారు. ప్రకాశంగారి నాయకత్వంలో అవిశ్వాసం ప్రకటిస్తుూ ఏకగ్రీవంగా 134 మంది తీర్మానించారు. పార్టీనాయకునిగా ఓమాండూరి రామస్వామి రెడ్డియార్‌గారిని ఎన్నుకున్నారు.

రెండు మీటింగులకూ శంకరరావ్ దేవ్ హాజరయ్యారు. కాని పుత్త ప్రేక్షకుడుగానే వుండిపోయారు.

అయిదుగురు మంత్రుల రాజీనామా

ప్రధానితో భావభేదం

మదరాసు, ఫిబ్రవరి 27

ఈ రాత్రి ప్రకాశంగారికి అయిదుగురు మంత్రులు రాజీనామాలను అందజేశారు. వారు (1) భక్తవత్సలం, (2) టి. యస్. అవినాశిలింగం చెట్టియార్, (3) డేనియల్ థామస్, (4) సి. ఎస్. కుమారస్వామిరాజా, (5) కూర్మయ్య.

అవిశ్వాస తీర్మాన విషయంలో ప్రధాని దృక్పథం సరిగాలేదని వారు తెలిపారట. "తమిళనాడు కాంగ్రెసు కమిటీకి వ్యతిరేకంగా సాక్ష్యమిప్పించేందుకు మెసర్స్ హారీఅండ్‌కో డైరెక్టరును పిలిపించడం" తమకు నచ్చలేదని వ్రాశారట. అందువల్ల తమ పదవులకు రాజీ నామా ఇస్తున్నామని వీరు స్పష్టపరిచారు.

'విశ్వాసరాహిత్యం అసెంబ్లీలో తెస్తే అంగీకారమేనని ప్రకాశంగారు

మద్రాసు, ఫిబ్రవరి 28

మద్రాస్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయ కుడు ప్రకాశంగారు ఈ దిగువ ప్రకటన చేశారు:

"పార్టీ నాయకునిపై విశ్వాస రాహిత్య తీర్మానం తీసుకురావడానికి నిబంధనలు ఒప్పవు. కాని కార్యవర్గం సమ్మతివుంటే మంత్రులమీద, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, కౌనసల్ అధ్యక్ష-ఉపాధ్యక్షులమీద విశ్వాస రాహిత్యం తీసుకురావచ్చు. అందుచేత పార్టీ నాయకునిపై విశ్వాసరాహిత్యాన్ని రూల్ ఔట్ చేశాను. నియమావళికి విరుద్ధం కాకుండా విశ్వాస రాహిత్య తీర్మానం తెమ్మన్నాను. వారే సాహసించలేదు. నేనేం చేస్తాను."

మార్చి 30 న అసెంబ్లీ పార్టీ సమావేశం

"అసెంబ్లీ పార్టీ సాంవత్సరిక సమా వేశం మార్చి 30 వ తేదీ 9 గంటలకు పేర్కొన్నాను. ఆరోజుతో నా నాయకత్వం పూర్తి అవుతుంది. అనాడు వారికి ఇష్టం వచ్చిన నాయకుని ఎన్నుకోవచ్చు."

"ఐక్యతతో పోరాటం సాగిస్తే తప్పక విజయం సాధిస్తారు"

— సోవియట్ ప్రతినిధి వోల్గా

మద్రాసులో ప్రపంచ యువజనసమితి సభ్యుల ప్రసంగాలు

(మా విలేఖరి)

మద్రాసు, 28-2-47

ఫిబ్రవరి 21 వ తేదీన ప్రపంచ యువజనసమితి రాయబారవర్గ సభ్యులకు మద్రాసు సెంట్రల్ స్టేషనులో 2000 మంది విద్యార్థులు, కార్మికులు బ్రహ్మాండమైన స్వాగతం యిచ్చారు. పెప్పర్ ఫ్యాక్టరీ మహిళాకార్మికులు, ట్రామ్‌వే కార్మికులు, తిరువత్తూరు తోళ్ళకార్మికులు, సిగర్ కార్మికులు, మునిసిపల్ కార్మికులు, ప్రెస్‌వర్కర్లు, విద్యార్థి ఫెడరేషన్, విద్యార్థికాంగ్రెస్, ముస్లిం విద్యార్థి సంఘాల తరపున "బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలి" అని ప్లాటుఫారం మారుమ్రోగేటట్లు నినాదాలు యిస్తూ రాయబారవర్గసభ్యులైన వోల్గా (సోవియట్ మహిళ) టమోలికీ (యుగోస్లోవియా) జాన్ లూట్యూసర్ (ఫ్రాంసు) ఒప్లేన్ (డెన్‌మార్కు) గార్లకు తమ అభివందనాలను అందజేశారు.

రాయబార సభ్యులు మద్రాసులో మూడు రోజులుండి, కార్మికుల నివేశనస్థలాలు, వివిధ ఫ్యాక్టరీలు, కాలేజీలు సందర్శించారు.

రాయబార సభ్యులు వచ్చిననాడే పత్రికావిలేఖరుల సమావేశంలో ప్రసంగించారు. రాయబారవర్గ సభ్యుల నాయకుడైన ఒప్లేన్ (డెన్‌మార్కు) యువజనసమితి రాయబారంయొక్క ఆశయాలను తెలుపుతూ బానిసత్వంలో కృంగి కృశించి పోతున్న వలసదేశాల స్థితిగతులను స్వయంగా పరిశీలించి వారి స్వతంత్ర పోరాటాలకు తగు సాయాన్ని అందజేయడానికి యువజన సమితివారి గత సమావేశంలో నిర్ణయించి మమ్ములను ఎన్నుకొని పంపించారు. అస్వతంత్రంగా ఉన్న అన్ని దేశాలలోకి పెద్దదైన, భారతదేశాన్ని ముందు చూడాలని నిర్ణయించాం.

మేము ఈ దేశాన్నుండి వెళ్ళేముందు భారతదేశంలోని అన్నియువజన విద్యార్థి సంస్థల ప్రతినిధుల సమావేశం జరపడానికి ఆలోచిస్తున్నాం. అన్ని పరిస్థితులను అవలోకించి ప్రపంచ యువజన సమితికి పూర్తి నివేదికను సమర్పించుతాం" అని చెప్పారు.

సోవియట్ ప్రతినిధి

"ఈసందర్భంలో కొన్ని ప్రభుత్వాలతో మీకు ఘర్షణరావడం కద్దుసుమా" అని మళ్ళీ విలేఖరి సూచించగా ఆమె, అటువంటి సంఘర్షణలు తప్పనిసరి అవుతాయనిచెప్పుతూ దక్షిణాఫ్రికా భారతీయ సమస్యపై తాము సంయుక్తరాజ్య సమితికి వ్రాసిన సంగతి తెలియబరచాము. "ఈవిధంగానే గ్రీక్, ఇండోనేషియా దేశాలవిషయంలో మాకర్తవ్యాన్ని నెరవేర్చాం" అని చెప్పింది.

ఫ్రెంచి ప్రతినిధిని వీట్‌నామ్ విషయంలో తన అభిప్రాయం తెలుపమని విలేఖర్లు ప్రశ్నించగా వీట్‌నామ్ స్వాతంత్ర్యపోరాటానికి తన పూర్తి అనుకూలతను తెలియజేస్తూ ప్రస్తుత ప్రభుత్వంలో ఒక భాగంగాఉన్న అభివృద్ధి నిరోధకముఠాను ఖండించాడు.

సాయంత్రం రాయబారవర్గసభ్యులు మునిసిపల్ కార్మికులు నివసించే పేటకు వెళ్ళగా గత ఆగస్టుసమ్మెలో మద్రాసు పోలీసుల లాఠీలకూ కాల్పులకూ గురియైన కార్మిక నివాసితలు స్వాగతం యిచ్చారు.

సమితి సభ్యులు కార్మికుల దారుణ పరిస్థితులుచూసి చాల ఆశ్చర్యపోయారు. ఐక్య సంఘటిత కార్మిక ఉద్యమము నిర్మించడంద్వారానే తమ దుర్భర పరిస్థితిని పోగొట్టుకోగలరని కార్మికులకు హితవొసంగారు.

బీడీ ఫ్యాక్టరీలను దర్శించుట

నాలుగయిదేండ్ల వయస్సుగల పిల్లలు నాలుగణాల డబ్బుల కొరకు ఉదయాన్నుండి రాత్రివరకు వెలుతురు - గాలి లేకుండా ఆదే ఫ్యాక్టరీలనుచూస్తే 150 యేండ్ల బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దుష్పరిపాలనా ఫలితం కళ్ళకు గట్టినట్లయిందివారికి ఆ అమాయక బిడ్డలను కవుగలించుకొని ముద్దులాడినప్పుడు ఆమె కండ్లవెంట నీళ్ళు బొట బొట కారాయి.

తోళ్ళ కార్మికులతో సంభాషణ

తరువాత తిరువత్తూరి తోళ్ళ ఫ్యాక్టరీ దర్శించి అక్కడ కాళ్ళకూ చేతులకూ రక్షణలేకుండా స్త్రీవర్కర్లు ప్రొద్దస్తమానం చాకిరీచేయడాన్ని చూశారు. ఒక స్త్రీ పనిమనిషి సోవియటు ప్రతినిధి నుద్దేశించి మీదేశంలోకూడా యీవిధంగానే ఉదయాన్నుండి సాయంత్రంవరకు పనిచేస్తారా అని ప్రశ్నించగా "మాది కార్మికుల ప్రభుత్వం. మాప్రభుత్వంలో ఆడవాళ్ళకు ఇంతకష్టమైన పనిని అప్పగించరు. అక్కడ స్త్రీలు ఆరుగంటలు పనిచేస్తేగొప్ప" అని వోల్గా సమాధానం చెప్పింది.

మద్రాస్ కార్మికుల సన్మానం

ఫిబ్రవరి 22 వ తేదీ సాయంత్రం మద్రాసు రాష్ట్రట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యాజమాన్యమున ప్రపంచ యువజన సమితి సభ్యులకు స్వాగతం యివ్వడానికి శ్రీ వి. చక్రియ్యచెట్టియార్ అధ్యక్షతన పీపుల్స్ పార్కులో పెద్ద బహిరంగ సభ జరిగింది.

ప్రపంచ యువజనసమితి సభ్యులకు రాజమండ్రి రైలుస్టేషన్‌లో విద్యార్థియువకుల స్వాగతం

అధ్యక్షులు చక్రియ్యచెట్టియార్ భారతదేశంలో ట్రేడ్‌యూనియన్ ఉద్యమ చరిత్రను చెప్పుతూ ఈరోజున కార్మికవర్గం భారతదేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉందని తెలియజేశారు.

సభ్యుల ప్రసంగాలు

రాయబారవర్గ నాయకుడు ఒప్లేన్ (డెన్‌మార్కు) జవాబిస్తూ భారతకార్మిక, కర్షక పోరాటాలకు అఖిల ప్రపంచ యువజనసమితి పూర్తిసహాయం చేస్తుందని వాగ్దానం చేశారు.

యుగోస్లోవియా ప్రతినిధి మాట్లాడుతూ, మీ స్వాతంత్ర్యపోరాటం పట్ల మా అందరి హృదయపూర్వక సహాయ సానుభూతులుంటాయని చెప్పారు.

వోల్గా

తరువాత సోవియట్ ప్రతినిధి వోల్గా ప్రపంచ యువజనసమితి, సోవియట్ యువజనుల తరపున తన అభివందనాలను తెలియపరుస్తూ యిలా ప్రసంగించింది.

"ఒకమనిషి ఆకలివేదనతో చస్తుంటే నీకు రేపు మంచి భోజనం పెడతానని అనడం ఎలా ఉంటుంది? అలాగే భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు, రేపు ఎప్పుడో యిస్తాననడంలో అర్థంలేదు. స్వతంత్రం తక్షణమే యివ్వాలి మీ ఫ్యాక్టరీలలో మీ చిన్నపిల్లలు నాలుగణాలకు 12, 18 గంటలు పనిచేసే దుర్భర పరిస్థితులను కళ్ళారా చూశాను. ఈ విషాద పరిస్థితులను మాదేశంలో ప్రజలకు చెప్పితే వాళ్లువిశ్వసించరండేనమ్మండి."

ఈ మాటలు ఆమె చెప్పేటప్పుడు ఆమెకంఠధ్వని మారింది కన్నులు చెమ్మగిల్లాయి.

"మాదేశంలో మాలోమాకు విభేదాలు గాని, హెచ్చుతగ్గులుగానిలేవు. నాజీలను నాశనం చేయడానికి, మాదేశంలో అభ్యుదయ వ్యవస్థను నిర్మించడానికి అర

మంలేని ఐక్యతే కారణం. కాబట్టి మీరు ఐక్యతతో పోరాడండి. మీకు జయం తప్పదు" అని ఉద్బోధించింది.

ఫ్రెంచి ప్రతినిధి మాట్లాడుతూ "మీలాంటి క్లిష్ట పరిస్థితి ఉన్న దేశాలలో ట్రేడుయూనియన్‌లతోనూ, కిసాన్ సభలతోనూ యువజనసంస్థలు తప్పక కలిసిపనిచేయాలి. ఇదే భారతయువకులకు నాసందేశం, సలహా" అని ముగించాడు. సభ జయప్రదంగా ముగిసింది.

బ్రిటన్‌లో సంక్షోభం

లేబరు ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికను అమలు జరుపకపోవడమే కారణం

క్లిష్టపరిస్థితి నెదుర్కొనుటలో కార్మికుల చొరవ

ఇంచుమించు నెలరోజులుగ బ్రిటన్ చాల తీవ్రమయిన బొగ్గుకరువు నెదుర్కొంటూంది బొగ్గుఖర్చును తగ్గించడంకోసం ప్రభుత్వం విద్యుచ్ఛక్తి సప్లయిని చాల తగ్గించింది. ఫ్యాక్టరీలు ఆగిపోవడంవల్ల సుమారు 20 లక్షల మంది కార్మికులు తాత్కాలికంగా నిరుద్యోగులయ్యారు. కార్మికులు స్వార్థరహిత తీవ్రకృషి ఫలితంగా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి ఈ విధంగా ప్రజలకు బొగ్గు కరువువల్ల ఏర్పడిన ఇబ్బందులను అవకాశంగా తీసుకొనిచర్చిలుముఠా లేబరుప్రభుత్వాన్ని దెబ్బతీయ జూచింది. బొగ్గు పరిశ్రమను ప్రభుత్వపరం చేయడంవల్లనే ఈ క్లిష్టపరిస్థితి ఏర్పడిందని పార్లమెంటులోను ఇతరత్రా విషప్రచారం ప్రారంభించింది. మిగిలిన పరిశ్రమలను కూడా ప్రభుత్వపరం చేయడానికి లేబరు మంత్రివర్గం నిశ్చయించుకుంది - అలా జరిగితే ఆ పరిశ్రమల్లోకూడా ఇలాంటి క్లిష్టపరిస్థితులే ఏర్పడుతాయని ప్రజలను బెదరగొట్ట జూస్తున్నారు. ఆ విధంగా లేబరు ప్రభుత్వం తలపెట్టిన కొద్దిపాటి అభివృద్ధికర కార్యక్రమాన్నికూడా సాగనివ్వకుండా చేయాలని చర్చిల్‌ముఠా దురుద్దేశం.

"సోషలిస్టు కార్యక్రమానికి ఇది చిన్న మచ్చు. సోషలిజం అంటేనే అవకతవక వ్యవహారం; అసమర్థత. దానితోనేమనజాతీయ జీవనం శిథిలమయిపోతుంది." అని చర్చిల్ కామన్సు సభలో ఎత్తి పొడిచాడు.

అయితే - విదేశ వ్యవహారాల్లో ఎలా ఉన్నప్పటికీ, లేబరుప్రభుత్వంతనదేశంలో సోషలిస్టు కార్యక్రమాన్ని కొంతవరకయినా ఆచరణలో పెడుతూందని అనుకుంటున్నప్పుడు, ఈ బొగ్గు కరువు ఎలా సంభవించింది? ఈ విషయం తెలుసుకోవడం మంచిది.

సోషలిస్టు కార్యక్రమాన్ని లేబరు ప్రభుత్వం అమలు జరపడంలేదు

నిజానికి, లేబరు ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన సోషలిస్టు కార్యక్రమాన్ని అమలు జరపలేదు. దానిని అమలు జరపక పోవడమే ఇప్పటి విషమ పరిస్థితులకు అసలు కారణం.

బొగ్గు, రైల్వే, ఇతర రవాణా పరిశ్రమలనే ప్రభుత్వపరం చేస్తామని లేబరు పార్టీ ఎన్నికల ప్రణాళిక స్పష్టం చేసింది కాని, అధికారంలోకి వచ్చిన తరువాత 18 మాసాల వరకు బొగ్గుగనులను ప్రభుత్వపరం చేయడానికి లేబరు ప్రభుత్వము పూనుకోలేదు. వెంటనే ఈపనికి పూనుకో వలసిందని ... పొడుగునా లేబరు ఉద్యమ... బొగ్గుగని కార్మిక సంఘ... ఆర్థర్ హార్నర్ ఎడతెగ... చేశారు. అలా చేయకపో... క్రమలో విషమ పరిస్థితు... హార్నర్ 1945 నవంబరు... కమ్యూనిస్టుపార్టీ మహాస... రికకూడా చేశారు. ఆ ... ఆ హెచ్చరికను అయన... చేశారు.

ఈ 18 మాసాలూ లేబరు... బొగ్గుపరిశ్రమ యజమానుల... హారాలను గురించి తేరా... కూర్చుంది. కార్మికవర్గం... ఉంచకపోబట్టి, సాహసం... తీసుకోలేకపోయింది. ... లాభాపేక్షతో యజమానులు ... కంగా బొగ్గు ఉత్పత్తిని తగ్గించి...

ప్రభుత్వపరం చేయడంలో ... లోపాలు

చివరకు ఎలాగయితేనేం ... మాసాలు గడచినతరువాత బొగ్గుగను... ప్రభుత్వపర మయాయి. ప్రభుత్వ... మయినప్పటినుంచి కార్మికులు ... జాతీయపరిశ్రమగా ఆదరించి, ఎన్న... లేని ఉత్సాహంతో, పనిచేయ నారంభి... చారు. ఉత్పత్తిస్థాయిని పెంచారు. ... ఏడాదికిందట జరిగిఉన్నట్లయితే, ... కాల క్లిష్టపరిస్థితులను, ఆర్థిక ... లేకుండా ఎదుర్కొడానికి తగినం... బొగ్గు నిలవఉండేదని అందరూ ... చారు.

బొగ్గు పరిశ్రమను ప్రభుత్వపరం చేయడంలోకూడా లేబరుమంత్రి ... అవకతవకలు చేశాడు. ప్రభుత్వం ... పువ పరిశ్రమను నడపడానికి, "కోల్ బోర్డు" ను ఏర్పాటు చేశారు. ఈ కోల్ బోర్డుల్లో పెత్తనమంతా కార్మికోద్యమానికి గర్భశత్రువయిన పెట్టుబడిదారులకు అప్పగించాడు. లేబరుప్రభుత్వాన్ని ... తిష్టపాల్జేయడమే వీరిఆశయం. ... బడిదారీవర్గాల వత్తిడికి లొంగి, లేబరు ... ఉద్యమం వద్దంటున్నా వీరికి అధికారం ... అప్పగించాడు లేబరు మంత్రులు ... కోల్ బోర్డుల్లో కార్మికులకు ... మైన ప్రాతినిధ్యం మాత్రమే ఇచ్చారు ...

ఈవిధంగా ఏర్పడిన 'కోల్ బోర్డు' బొగ్గుగనుల స్థితిని, కార్మికులకు ... కరంగాచేయడానికి ఏమాత్రమూ ప్రయత్నించలేదు. పరిశ్రమలోకిఎక్కువమంది కార్మికులు ఉత్సాహంతోవచ్చి చేరడానికి తగిన పరిస్థితులను కలిగించలేదు. ... సంవత్సరం శీతకాలపరిస్థితులు ... తీవ్రంగా ఉండక పోవచ్చునులే ... కలలుగంటూ, ఈఅధికారులు ... స్థితుల నెదుర్కొడానికి తగిన ... క్రమం వేసుకోలేదు. ఈవిధంగా ... అభివృద్ధి నిరోధకులు, ఇప్పటి బొగ్గు కరువును సృష్టించడంలో తమవంతు నెరవేర్చారు.

విదేశాల్లో సేవలనుంచి దేశంలో మనుషుల చాలకుండా చేశారు

ఇంతేకాదు. లేబరు ప్రభుత్వం అను... రిస్తున్న సామ్రాజ్యవాద విదేశాం...

(మిగతా 10 వ పేజీలో)

Library's copy lacks p. 5-8 7-8

కోయంబత్తూర్ బట్టలమిల్లు కార్మికుల సమ్మె

మద్రాసు మంత్రివర్గం ధోరణి

మద్రాసు రాష్ట్రంలో [illegible] సమస్య, బట్టలమిల్లు కార్మికుల సమస్య తీరని సమస్యలుగా పరిణమించినాయి. దీనికి కారణం మిల్లుయజమానుల ఆశాపాతక స్వభావం. ప్రభుత్వం యొక్క చేతగాని తనమని అడుగు అడుగుకీ వ్యక్తపడింది. కోయంబత్తూరులో ఇవి రెండూ నగ్నరూపంలో బయటపడ్డాయి.

లాభాలు : వేతనాలు

యుద్ధకాలంలో కోయంబత్తూరుమిల్లు యజమానులు ప్రజలనూ, కార్మికులనూ పీల్చి సంపాదించిన లాభాలకు హద్దూ పద్దూలేదు. సయపీర్ మిల్లుయజమానులు 1943 - 44 లలో తన పెట్టుబడికి 7 రెట్లు లాభాలు సంపాదించారు. (వారిపెట్టుబడి 5 లక్షలు. ఆఏడాది చేతబడిన లాభాలు 34,10,000 రూపాయలు) రాజలక్ష్మి మిల్లులయజమానుల పెట్టుబడి 7 లక్షలూ, ఆఏడాది వారి లాభాలు 38 లక్షల 45 వేలు. ఇదిలెక్కల పుస్తకాలలో కనపడే లాభం. దొంగ మార్కెట్లు ద్వారా ఏమన్నా వచ్చినా కనపడదు. వీరిపై 45 సంవత్సరం ఆఖరునుండి అధికలాభాల పన్నుకూడా రద్దు చేయబడింది

ఇంతింత లాభాలు గడిస్తున్నా కార్మికులకు ఇచ్చే వ్వల్ప జీతాలు (వదుకు కూలీసి.వారికిచ్చే జీతం 11 రూపాయలు మాత్రమే) బ్రతకటానికి అవసరపడేటంత వరకు హెచ్చించడానికి వారు ససేమిరా అన్నారు. కార్మికులడిగిన 6 నెలల బోనసు...

కోయంబత్తూరులో సమ్మెచేస్తూన్న ఎర్రజెండా యూనియను కార్మికులను పోలీసులు తుపాకులతోకాల్చారు. ఆరోజున 12 గురు ప్రాణాలు కోల్పోయారు. ఎందరికో గాయాలు తగిలినాయి. పట్టణంలోని కార్మికులంతా వీధులలోకి వచ్చేశారు.

ఒకమూల తుపాకులు, రెండోమూల రాయబారాలు అనే పద్ధతి సామ్రాజ్యవాదుల రాజనీతిలో భాగం. ఆ రాజనీతి వానన ప్రకాశంగారికి మాత్రం తగలదూ? తగిలింది 11 వ తేదీన పోలీసులు తుపాకులుకాల్చి 12 గురిని చంపారు. అంతవరకు ఏమీ పట్టించుకోనట్లున్న ప్రభుత్వం 13 వ తేదీన కోయంబత్తూరు కార్మికుల తగాయిదాను పరిష్కరించటానికై ఒక అడ్జూడికేటరును వేసింది. కార్మికుల జీతాల పెంపుదలనుగూర్చి విచారించటం ఆయన కార్యక్రమం అని ప్రకటించింది బోనసును గురించి...

ఫిబ్రవరి 12 సమ్మె

కార్మికులకు కబ్బు దొరిచారు

ప్రధాని 'కార్మికనీతి'

బ్రిటన్‌లో బొగ్గు కరువు

ప్రజాందోళన

మార్గాంతరాలు

కార్మికులపై కొట్లాలు అడ్డుపడేటురుద్దు

కాశ్మీర్ సరిహద్దువద్ద సోవియటు వ్యతిరేక మిలిటరీ కేంద్రం

బ్రిటిష్ పన్నాగాలను అరికట్టాలి

సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు సభలో పామీదత్తు హెచ్చరిక

లండన్, ఫిబ్రవరి 26

బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభ ఈవేళ లండనులో ప్రారంభమయింది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా, బర్మా, మలయా, సిలోన్, సైప్రస్, దక్షిణాఫ్రికా, పాలస్తీనా, ఉత్తర ఐర్లాండు దేశాలనుండి 260 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇండియానుండి డాక్టరు అధికారి వచ్చారు.

ఈవేళటి సమావేశానికి సిలోన్‌పార్టీ అధ్యక్షుడు డాక్టరు విక్రమసింఘే అధ్యక్షత వహించారు. ఈయన సిలోన్ శాసనసభకు ఇటీవల జరిగిన బై - ఎలక్షన్‌లో మొత్తం 28 వేల ఓట్లలో 25 వేల ఓట్లతో ఎన్నికోబడిన ప్రజానాయకుడు.

బ్రిటిష్ పార్టీ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ రజనీ పామీదత్తు ఈవేళటి సమావేశంలో ప్రసంగిస్తూ, ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు సాగింపదలచిన మిలిటరీ పన్నాగాలను బట్టబయలుచేసి ఖండించాడు.

"1950 జూలై నాటికి ఇండియాలో 18 దళాల విమాన మూలబలాన్ని పేకరించి ఉంచాలని బ్రిటిష్ విమానశాఖ మంత్రి...

...డును కూడా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఉత్తర ఐర్లాండుపార్టీ నాయకుడు విలియం షేక్ ఇల్లో తన ఉపన్యాసంలో బయలుపెట్టాడు

"ఐర్‌లాండు ఉత్తర ఐర్లండును చీలదీసి బ్రిటన్ తనక్రింద ఉంచుకుంది ఈ చీలికను బ్రిటిష్ ప్రభుత్వం రద్దుచేయాలని కోరుతున్నాం. ఏ ప్రజాలకియినా ఇటువంటి చీలికలు చాల అనర్థదాయకం, బ్రిటిష్ ప్రభుత్వం ఇండియామీదాకూడా ఈ పద్ధతిగానే చీలిక. ఒక పంద ప్రత్యేక రాజ్యాలను నిర్మించి తన పెత్తనంక్రింద ఉంచుకోవాలనుకుంటూంది." అని అతను ఖండించాడు

ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానం ఆ దేశ స్వాతంత్ర్యానికే భంగం

ఆస్ట్రేలియా పార్టీ నాయకుడు జాన్ సి. హెన్రీ మాట్లాడుతూ, "విదేశ వ్యవహారాల్లో ఆస్ట్రేలియా లేబరు ప్రభుత్వం బ్రిటన్, అమెరికాల అడుగుజాడల్లోనే నడుస్తుంది" అని అన్నాడు. "ఇది ఆస్ట్రేలియా స్వాతంత్ర్యానికే భంగకరంగా పరిణమిస్తూంది" అని ఖండించాడు.

బ్రిటన్ బాగుపడాలంటే ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలి

మహాసభలో డాక్టరు అధికారి

సోవియట్ వ్యతిరేక కుట్రలు

వలసదేశ ఉద్యమ అంతరార్థం

అమెరికా చేతిలో కనడా కీలుబొమ్మ అయిపోయింది

దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ళ దుష్పరిపాలన

సోవియటు వ్యతిరేక కుట్రలో ఉత్తర ఐర్లండును కూడా చేర్చడానికి యత్నం

పసిఫిక్ దీవులు

అమెరికా ధర్మకర్తృత్వానికి సోవియటు షరతులు

పాలస్తీనాలో బ్రిటన్ అమెరికాల పోటీ

ఈ విదేశ జోక్యం అంతరించాలని స్వాతంత్ర్య కాముకుల ఆందోళన

అమెరికా ప్రభుత్వ విధానం

బ్రిటన్ అమెరికాల జోక్యం అంతరించాలి

ఫ్రాన్సు బ్రిటనులకు స్నేహపుటొడంబడిక

మా లైబ్రరీ ★★★

1. కాంగ్రెసు కార్యవర్గానికి కమ్యూనిస్టుల జవాబు

రచయిత: పి. సి. జోషి.

2. అంతిమ పోరాటానికి కదలిరండు

రచయిత: పి. సి. జోషి.

3. విశాలాంధ్రలో ప్రజారాజ్యం

రచయిత: పుచ్చలపల్లి సుందరయ్య

4. మేము కాంగ్రెసులో ఎందుకు చేరలేదు?

ప్రజాశక్తి ప్రచురణాలయం, బెజవాడ

ఆంధ్రరాష్ట్ర ప్రథమ మహిళా మహాసభ (చిలుపూరు) - వివిధ దృశ్యాలు



"ఆర్డినెన్సు చేయడానికి నాదేమీ బాధ్యత లేదు. చల్లపల్లి రాజా, మందసా జమీందారు, మరికొందరు జమీందారులు డబ్బు కుమ్మరించారు. దానితో ఎవరికైనా యిష్టం వున్నా, లేక పోయినా ఆర్డినెన్సు వచ్చిపడింది. ఇందులో నా కేమీ మట్టలేదు" అని మాజీ(!) ప్రచార శాఖామంత్రి కూర్మయ్యగారు తన యెదుట ఆర్డినెన్సుపు ఖండించే కాంగ్రెసు వారులకు సమాధాన మిస్తున్నాడట.

ప్రకాశంగారి పదవి తల్లక్రిందులవడం తప్పదని నిర్ధారణ చేసుకోగానే [illegible] ప్రతికక్షులందుట్టూ చేతులు [illegible] తిరగడం సాగించాడు. ఇప్పుడే రాజీనామా యిస్తే తిరిగి మంత్రిత్వం వస్తుందనికూడా ఆర్జేసిందాడట.

• • •

ఆక్క, మంత్రివర్గంలోని అవినీతి గురించి వేరు. అనేక సంగతులు కాంగ్రెసు నాయకత్వంలో [illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible] మంత్రిగారికి [illegible] [illegible] [illegible] కాంగ్రెసు [illegible] [illegible] మంత్రిగారికి [illegible] [illegible] [illegible] చేయడానికి సిద్ధంగా వున్నాడట.

[illegible] [illegible] [illegible] కాంగ్రెసు నాయకులలో [illegible] అగుపించవచ్చును.

ఆర్డినెన్సుకోసం జమీందార్ల కనకవర్షం?

మద్రాసు కాంగ్రెసు నాయకత్వంలో ముసలం

తనపై అవిశ్వాస తీర్మానం తెచ్చిన శాసన సభ్యులను, ఆ వార్తలు ప్రకటించిన పత్రికలను నిరసిస్తూ ప్రకాశంపంతులుగారు ఆంధ్రదేశమంతా తిరిగారుగదా! నెల్లూరు మీటింగులో మంత్రివర్గంలోని అవినీతి గురించి బహిరంగంగా [illegible] ప్రధాని జవాబు [illegible] [illegible] అవినీతివుండి. కానీ అతిశయోక్తి. అయినా యిందులో ప్రబల అప్పుకూడ వుంది" అన్నారట.

ప్రకాశంగారికి పార్లమెంటరీ కార్యదర్శి, [illegible] [illegible] [illegible] కాంగ్రెసువాదులు, [illegible] బహిరంగపరచేసి [illegible] చెప్పారు. [illegible] [illegible] [illegible] [illegible] [illegible] ప్రభుత్వం [illegible] అప్పుడుకాక, [illegible] [illegible] కూడ [illegible] దొంగను తేలు కుట్టి పట్టుగా [illegible]

[illegible] [illegible] నాగులోకి తెచ్చిన [illegible] [illegible] పెంకొట్టి మోకాలు భూమికి కాజేయడానికి ఒంగోలు ప్లీడర్లు [illegible] జేబులో పెట్టుకొని మద్రాసు [illegible] తిరుగుతున్నారట!

పార్లమెంటరీ [illegible] బెంగగొండుల [illegible] [illegible] వర్తకుడు, మద్రాసు వర్తకుడు [illegible] [illegible] సంపాదించారట! గాంధీజీ [illegible] ఇద్దరు వివాదాన్ని అమలు జరుపుతున్న మంత్రులలో కొందరు వందల కొలది గజాల బిల్డింగుద్దకు పర్మిట్లు పొందిన సంగతి "ఇండియన్ ఎక్స్‌ప్రెస్" పత్రిక [illegible] బయటపెట్టి వుండింది.

ఇదంతా ఏదో దొంగలు-దొంగలు చేరి [illegible] [illegible] [illegible] ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] వారి వరకు ధైర్యం [illegible]

• • •

ముందేమో, ముసురేమో [illegible] [illegible] [illegible] [illegible] [illegible] ముందరుగు వేస్తున్నట్లుంది.

ప్రకాశంగారి ప్రధాని మంత్రిత్వం వూడిపోతే మళ్ళీ రాష్ట్ర కాంగ్రెసు ఆక్రమించడానికి వస్తారని రంగాగారు భయపడుతున్నారట. అందుకని రాష్ట్ర కాంగ్రెసులో తమ పెత్తనం వుండాలంటే ప్రకాశంగారు మంత్రివర్గంలోనే వుండి తీరాలని రంగాగారు విశ్వప్రయత్నం చేస్తున్నారట.

ప్రధానిపై విశ్వాస రాహిత్యం సందర్భంలో రెండువైపులా అసెంబ్లీ మెంబర్లను తిరుగదీయడానికి విపరీత ప్రయత్నాలు జరుగుతున్నాయి. దొంగవ్యాపారానికి పేరు జరుగుతున్న పెద్దమనిషి ప్రకాశంగారి పక్షాన గుంటూరు జిల్లా క్రిస్టియన్ ఎం. ఎల్. ఏ.ను తిరుగదియ్యడానికి, వేలు గుమ్మరించడానికి ప్రయత్నించాడట. "మేం తక్కువ కులం వాళ్ళం, మాకు రెండు నాలుకలు ఉండవు. మీ పైకులాలవాళ్ళ నాలుకలు ఎటయినా మడతబడతాయి మీలాంటి నాకొద్దుబాబూ!" అంటూ [illegible] [illegible] సమాధాన మిచ్చాడట. [illegible] సంపాదించిపెడితే తన మీద కేసు ఎత్తివేసుకుంటామని వాగ్దానం చేశారని దొంగమార్కెట్టు పెద్దమనిషి కాపత్రయపడుట!

రెండు వైపుల జమీందారులు, పెట్టుబడిదారులు, బ్లాక్‌మార్కెట్‌దార్లు [illegible] పడి ఓట్లు కొనడానికి కోడి పందాలలో పైపందాలు కాసినట్లుగా తహతహ లాడుతున్నారట! ఒక్కొక్క ఓటు విలువ 30 వేలదాకా కూడా పెరిగిందని అసహ్యకరంగా చెప్పుకొంటున్నారు.

ఇదంతా చూస్తుంటే మద్రాసు కాంగ్రెసు నాయకత్వంలో 'ముసలం' పుట్టిందా, అవి [illegible] [illegible] [illegible] [illegible] ఎంతవరకు సిందరో! తెలియదు. కాని పరిస్థితులు మాత్రం అధ్వాన్నంగా వున్నాయి. దేశభక్తులు, ప్రజా సేవకులకు ఇవన్నీ సహించరాని విషయాలు. వీటిలో వీసమంత నిజమున్నా తక్షణం సరిదిద్దుకోవలసిన విషయాలు! అందుకొరకు కాంగ్రెసు హైకమాండు ప్రయత్నించుతుందా?

అపుడే పదవుల పంపకం విషయంలో కూడ వదంతులూ, స్పెక్యులేషన్లు ప్రారంభమయినది. వీటిలోకూడ మచ్చుకు కొన్ని:

క్రొత్తమంత్రివర్గంలో సుబ్బరామన్, గోపాలరెడ్డి, చంద్రమౌళి, రాజన్‌గార్లు తప్పకుండా వుంటారంటున్నారు. కాళేశ్వర్రావు గారికి చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శిత్వం వుంటే చాలంట. [illegible] పార్లమెంటరీ సెక్రటరీ పదవితో సంతృప్తి పడతారట. కళావెంకట్రావుగారికి మంత్రిత్వం అక్కరలేదట. మరేం కావాలో యింకా తెలేదు. ఇంకా ఎన్నో వదంతులు నిమిషానికొక మాదిరిగా బయలుదేరుతున్నాయి. అన్నీ కాంగ్రెసు నాయకత్వానికి వన్నెహీనంగావుండే వర్గాలలోనే సుమండీ!

మంత్రివర్గంతో పాటు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసుమకూడ స్వాధీనం చేసుకుంటానికి ప్రతిపక్షులు ప్రయత్నించుతున్నారు. బహుశా గొట్టిపాటి బ్రహ్మయ్యగారిని అధ్యక్షులుగా చేస్తారని స్పెక్యులేషన్సు! ఏమంటే లాభాల పంపకం తగవుల్లో ప్రకాశంగ్రూపులో చీలికలు వచ్చాయట. బ్రహ్మయ్యగారినికూడ రంగాముఠానుంచి చీల్చితే, రాష్ట్ర కాంగ్రెసులో తమకే మెజారిటీ వస్తుందని ప్రతిపక్షం అందనా అట.

ఐనా నేడో రేపో చూడబోయే నాటకాన్ని గురించి స్పెక్యులేషన్సులోకి పోవడమెందుకు లెండి! ఆనబోయే కూర [illegible] [illegible] మెందుకు! ప్రజాసేవమాని, పదవులకోసం పోరాడుతున్న నాయకులకు పాఠం [illegible] వలసినవారు ప్రజలు! వారు గుర్తించాలని మా ఆపేక్ష అంతా!!

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE